VISALAANDHRA, VIJAYAWADA PHONE : NO 376

STATE INFORMATION CENTRE
ANDHRA PRADESH
HYDERABAD

7 నయా పైసలు

విశాలాంధ్ర

4 పేజీలు 7 నయాపైసలు రిజిష్టర్డు నెం. A 203

సంపుటి 11] విజయవాడ • 3 ఏప్రిల్ 1961 సోమవారం • [సంచిక 17

సుప్రసిద్ధ ఆయుర్వేద ఔషధములు లభించును
బాలసమాహార్ మాత్రలు
జి.వి.రెడ్డి & కో. గోపాలపురం REGD

ఢిల్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2

న్యూఢిల్లీ నియోజకవర్గంనుండి లోక్‌సభకు జరిగే ఉపఎన్నిక సందర్భంలో నేటి ఉదయం గం 8-30 ని॥ లకు పోలింగు ప్రారంభమైంది. ఈ ఎన్నికలో రాణా బహదూర్‌సింగ్ (కాం), బల్రాజ్ మధోక్ (జన), శ్రీమతి మనోమోహిని సెహగల్ (స్వత) హరిలాల్ సాక్సేనా (హిందూ), ఓంప్రకాశ్ గుప్త (ఇండి)లు పోటీచేస్తున్నారు.

లావోస్‌లో 'సీటో' జోక్యంచేసుకుంటే చైనా సేనను పంపుతుంది

జకార్తపత్రికాగోష్ఠిలో సామ్రాజ్యవాదులకు చైనా ఉపప్రధాని మార్షల్ చెన్ యీ హెచ్చరిక

కొరియా చరిత్ర లావోస్‌లో పునరావృత్తం కారాదని విజ్ఞప్తి

జకార్తా, ఏప్రిల్ 1

లావోస్ అంతర్యుద్ధంలో జోక్యం కలిగించుకోవాలని ఆగ్నేయాసియా సైనికకూటమి రాజ్యాలు నిర్ణయించుకొన్నట్లయితే ప్రధాని సావన్నా ఫౌమా నాయకత్వానవున్న చట్టబద్ధ ప్రభుత్వం కోరినట్లయితే చైనా తన సైన్యాలను లావోస్‌కు పంపుతుందని చైనా విదేశాంగమంత్రి ఉపప్రధాని మార్షల్ చెన్ యీ నేడిక్కడ స్పష్టం చేశారు.

ఆరురోజులపాటు పర్యటించిన అనంతరం చెన్-యీ జకార్తాను విడిచి వెళ్లిపోయారు.

లావోస్‌కు సైన్యాలను పంపాలని ఆగ్నేయాసియా సైనికకూటమి నిర్ణయించినట్లయితే అది అతి దురదృష్టకరమైన విషయమని విమానాశ్రయం వద్ద పత్రికా విలేకరులతో చెన్-యీ అన్నారు.

బాంకాక్ వద్ద 'మన మిత్రులు' పెద్ద తప్పిదం చేస్తున్నారు. లావోస్ సంక్షోభంలో చైనా పాల్గొనడంలేదు. అక్కడ పరిస్థితి అధ్వాన్నమైతే అది మా బాధ్యత కాదు.

లావోస్ సరిహద్దు ప్రాంతంలో చాంకైషేక్ ముఠా సైనికులు కొందరు వున్నారు.

లావోస్‌లో మరో కొరియాయుద్ధం లాంటిది రాకూడదని నేను నొక్కి చెబుతున్నాను. తమ సమస్యలను పరిష్కరించుకోడానికి లావోస్ ప్రజలకే అవకాశ మివ్వాలి.

లావోస్‌లో నిజమైన తటస్థప్రభుత్వ మేర్పడాలని నేను కోరుతున్నాను" అని చెన్-యీ అన్నారు.

అమెరికా చైనా సంబంధాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ చెన్-యీ ఇలా అన్నారు "చైనాపట్ల ప్రస్తుత అమెరికా ప్రభుత్వ విధానం మార్చుకోనట్లైతే రెండు దేశాలమధ్య ఏర్పడిన ప్రతిష్టంభన తొలగిపోదు.

తైవాన్‌నుండి అమెరికా సప్తమ యుద్ధ నౌకదళాన్ని కెన్నెడీ ఉపసంహరించాలి. ప్రస్తుతం అమెరికా అనుసరిస్తున్న మొండివైఖరిని మార్చుకోనట్లైతే చైనా-అమెరికాల మధ్య సంబంధాలు మెరుగౌతాయని మేము ఆశించలేము.

అమెరికా చాల తలబిరుసుతనంతో వ్యవహరిస్తున్నది. చైనాపట్ల అమెరికా విధానంలో ఎలాంటి మార్పు గాలేదు."

లావోస్, కాంగోలలో విదేశాల జోక్యం

అక్కడి సమస్యల పరిష్కారానికి ఆటంకంగా ఉన్నాయని చెన్-యీ, సుబాంద్రియోల ప్రకటన

జకార్తా, ఏప్రిల్ 1

లావోస్ కాంగో దేశాల్లోని విదేశీజోక్యం వెంటనే అంతం కావాలని చైనా, ఇండోనీషియా విదేశాంగ మంత్రులు మార్షల్ చెన్-యీ, డాక్టరు సుబాంద్రియో నేడొక సంయుక్త ప్రకటనలో కోరారు.

ప్రకటనలో ఇలా వున్నది:

"లావోస్, కాంగో దేశాల్లోని విదేశీ జోక్యం వెంటనే అంతంకావాలి. ఆదేశాల్లో ఏర్పడినసంక్షోభం పరిష్కారం చేసేందుకు చేసే కృషి ఫలప్రదం కాకపోవడానికి కారణం అక్కడి విదేశీ జోక్యమే. అత్యంత త్వరలో ఆసియా - ఆఫ్రికా రాజ్యాల రెండవ మహాసభను ఏర్పాటు చేయడం చాల అవసరం. ఆసియా - ఆఫ్రికా దేశాల స్నేహ సంబంధాలను చెడగొట్టే ఏ సమస్యనైనా శాంతియుత సంప్రతింపులద్వారా, బాండుంగ్ మహాసభ అంగీకరించిన సూత్రాల ద్వారా పరిష్కరించుకోవాలి.

సామ్రాజ్యవాదులకు, వలస విధానానికి వ్యతిరేకంగా జరిగే అన్ని జాతీయ పోరాటాలను, అల్జీరియా జాతీయ పోరాటంతో సహా ఇండోనీషియా-చైనా దేశాలు బలపరుస్తాయి.

ప్రపంచాన్ని నేడు ఎదుర్కొంటున్న ఏ సమస్యనైనా ప్రపంచంలో మూడింట రెండు వంతులు జనాభా కలిగిన ఆసియా, ఆఫ్రికా రాజ్యాలు పాల్గొనకుండా పరిష్కార మార్గం కనుగొనడం సాధ్యంకాదు."

పశ్చిమఇరియన్‌పై ఇండోనీషియాకు సర్వహక్కులువున్నాయన్న విషయాన్ని చైనా ప్రభుత్వం బలపరుస్తూన్నదని సుబాంద్రియోకుమార్షల్ చెన్‌యీమరోసారి స్పష్టంచేశారు.

అలాగే తైవాన్‌ను తిరిగి తమ స్వాధీనం చేసుకోవాలని చైనా ప్రజారిపబ్లిక్ జరుపుతున్న పోరాటాన్ని ఇండోనీషియా బలపరుస్తున్నదని సుబాంద్రియో పునరుద్ఘాటించారు.

ఐరాసలో చైనాకు సభ్యత్వం ఇవ్వాలనే ప్రతిపాదననుఇండోనీషియా బలపరుస్తూనేవుంటుందని సుబాంద్రియో తెలియజేశారు. చైనా సభ్యదేశంగా లేని ఐరాస ప్రపంచ సమస్యలను పరిష్కరించడంలో బలహీనపడగలదని కూడ సుబాంద్రియో హెచ్చరించారు.

చెన్-యీ ఐదురోజుల క్రిందట ఇండోనీషియాకు వచ్చారు.

అధ్యక్షుడు సోకర్ణోతోను, విదేశాంగమంత్రి డాక్టరు సుబాంద్రియోతోను జరిపిన చర్చల అనంతరంపై సంయుక్తప్రకటనవిదేశాంగమంత్రులిద్దరూ విడుదల చేశారు.

ద. వియత్నాంలో సీటో జోక్యం

ఆపడానికి చర్యలుతీసుకోవాలని ఉత్తరవియత్నాంవిజ్ఞప్తి

హాంకాంగ్, ఏప్రిల్ 1

దక్షిణ వియత్నాంలో ఆగ్నేయాసియా సైనిక కూటమి రాజ్యాలు జోక్యం కలిగించుకోనకుండా చేయడానికి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని లావోస్, వియత్నాంలపై అంతర్జాతీయ పర్యవేక్షక సంఘాన్ని ఉత్తర వియత్నాం సైన్యాధిపతి నేడుకోరినట్లు హనోయ్ రేడియో ప్రకటించింది.

దక్షిణ వియత్నాంలో తన జోక్యం తీవ్రతరం చేయాలని, యుద్ధానికి కూడ దిగాలని ఆ సైనిక కూటమి ప్రయత్నం చేస్తున్నదనడానికి ఇటీవల ఆ దేశాల విదేశాంగ మంత్రులు చేసిన తీర్మానమే నిదర్శనమని సైన్యాధిపతి తెలియజేశారు.

అలాంటి జోక్యాన్ని అరికట్టేందుకు సకాలంలో తగిన చర్యలు తీసుకోవాలని సైన్యాధిపతి హెచ్చరించారు.

ఢిల్లీలో ఫ్రెంచి విదేశాంగ మంత్రి

ప్రధాని నెహ్రూతో చర్చలు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2

ఫ్రెంచి ప్రభుత్వ విదేశాంగ మంత్రి మ్యుర్విల్లీ బాంకాక్ నుండి నేడిక్కడికి వచ్చాడు. ఈయన ఇక్కడ రెండు రోజులుంటాడు.

ఈ సందర్భంలో ఆయన ప్రధాన మంత్రి నెహ్రూతో సంభాషిస్తారు.

తాను ప్రప్రథమంగా భారతదేశం సందర్శించినందుకు తన కెంతో సంతోషంగా వుందనీ, ప్రధాని నెహ్రూను కలుసుకోవాలనుకుంటున్నాననీ ఆయన అన్నారు.

ప్రధాని నెహ్రూతో మీరేమైనా ప్రత్యేకాంశంపై చర్చించనున్నారా అని విలేకరులు అడుగగా, మొత్తం మీద అంతర్జాతీయ పరిస్థితినిగూర్చి చర్చిస్తానని మ్యుర్విల్లీ అన్నారు. లావోస్‌పై బ్రిటన్ సూచనలకు రష్యా సమాధానం యిచ్చిందని తెలుసుకుని సంతసించానని మ్యుర్విల్లీ అన్నారు.

సూరత్‌గడ్ నమూనాలో వ్యవసాయ క్షేత్రాలు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1

సూరత్‌గడ్ వ్యవసాయ క్షేత్రం లాంటి బృహత్తర యాంత్రీకృత క్షేత్రాలను నెలకొల్పడానికి తృతీయ ప్రణాళికలో రెండుకోట్ల రూపాయలను కేటాయించాలని నిర్ణయించినట్లు నేడిక్కడ తెలియవచ్చింది.

సూరత్‌గడ్ నమూనాలో యాంత్రీకృత వ్యవసాయ క్షేత్రాల ఏర్పాటునుగూర్చి వచ్చిన సూచనలను పరిశీలించవలసిందిగా కేంద్ర ప్రభుత్వం నియమించిన దాస్లే కమిటీ, ఇటువంటి క్షేత్రాలను రాజస్థాన్‌లోని జెట్సార్ వద్ద నెలకొల్పాలని సూచించింది. ఈ ప్రాంతం సూరత్‌గడ్‌కుసమీపంలోనే వుంది.

ఈ సందర్భంలో కొత్తగా రెండు ప్రదేశాలను గూర్చి దాస్లే కమిటీకి సూచించినట్లు తెలుస్తోంది. ఇందులో ఒక ప్రదేశం మధ్యప్రదేశ్‌లోనిది, మరొకటి కచ్‌లోనిది.

గూర్ఖాలకు కాంగో విద్రోహుల అవరోధం

లియోపాల్డ్ విమానాశ్రయం వద్ద

లియోపాల్డ్‌విల్లీ, ఏప్రిల్ 1

లియోపాల్డ్‌విల్లీలోని యన్‌జిలి విమానాశ్రయంలోకి ప్రధానద్వారం గుండావెళ్ళాలన్న భారతీయఘూర్ఖా సైనికులను తుపాకుల సహాయంతో కాంగో విద్రోహ సైనికులు అడ్డగించినట్లు నేడు వార్తలు అందాయి.

కాటంగా రాష్ట్రంలోని కామినా విమానాశ్రయానికి వెళ్లేందుకై ఘూర్ఖా సైనికులు ఇక్కడికి వచ్చారు. చివరకి ఆ మెరికావినియోగించుకొనే ప్రక్కద్వారం ద్వారా సైనికులు విమానాశ్రయంలోకి ప్రవేశించారు.

ఘూర్ఖా సైన్యాలను కామినాకు యన్‌జిలి విమానాశ్రయంనుండి పంపాలని ఐరాస గతరాత్రి చేసిన నిర్ణయం ఇంతలోనే కాంగో విద్రోహ సైనికాధికారులకు ఎలాతెలిసింది అన్న విషయంపై ఆసియా - ఆఫ్రికా రాజ్యాలదౌత్యప్రతినిధులు విస్తుపోతున్నారు. ఇంతలోనే అనేకమంది సైనికులను విమానాశ్రయంచుట్టూ ఏర్పరచడానికి కావలసిన వ్యవధి ఇచ్చేటట్లు ముందుగానే అసలు రహస్యం ద్రోహి సైన్యాలకు ఎలాతెలిసింది అనేది ఇక్కడ అనుమానాలకు దారితీస్తున్నది.

కామినాకు సైన్యాలను పంపాలన్న నిర్ణయాన్ని కొందరు ఐరాస ముఖ్య అధికారులకు కూడ తెలియనీయలేదని దౌత్య ప్రతినిధులు తెలియజేశారు. కాని కాంగో సైనికాధికారులకు ఈ సమాచారాన్ని అందించడమంటే కొందరు అధికారులే ఐరాసకు ద్రోహం చేస్తున్నట్లు ఈ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

భారతదేశాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ఐరాస అధికారులు కొందరు పశ్చిమ రాజ్యాలదౌత్య కార్యాలయాలు చేస్తున్న కుట్రను అనుసరిస్తున్నారని కూడ దౌత్యవర్గాలు భావిస్తున్నాయి.

భారత, రష్యాలపై కాటంగా ఆరోపణ

కాంగోలో వలసపెత్తనాన్ని సృష్టిస్తున్నాయట

బెల్జియం స్థాపించిన దానికంటే అధ్వాన్నమైన సామ్రాజ్యవాద, వలస విధానాన్ని కాంగోలో ఏర్పరచడానికి భారతదేశం, ఘనా, ఐక్యఅరబ్ రిపబ్లిక్, సోవియట్ యూనియన్‌దేశాలు ప్రయత్నిస్తున్నాయని బెల్జియంలో కాటంగా శాశ్వతప్రతినిధి గత రాత్రి చేసిన ప్రకటనలో ఆరోపించారు.

ఐరాసతో సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి కాటంగా ప్రభుత్వం సిద్ధంగా వున్నదని ఆ ప్రకటనలో వున్నది. చాలా ఆఫ్రికా రాజ్యాలకు ఐరాస సహాయం తప్పనిసరి అని కూడ ప్రకటన తెలియజేసింది.

అయితే ఐరాస ముసుగుకిందకొన్ని దేశాలు తమ స్వప్రయోజనాలకోరకు పని చేస్తున్నాయని ప్రకటన ఆరోపించింది. కాంగోలో సామ్రాజ్యవాద వలస పెత్తనాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నాయని కూడ ప్రకటన ఆరోపించింది.

తటస్థ "లావోస్"

అగ్రరాజ్యాలన్నీ ఈ మాటమీదుండడం శుభసూచకమని ప్రధాని నెహ్రూ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1

తటస్థదేశంగా రూపొందడంవల్లనే లావోస్‌కు భవిష్యత్తు వుంటుందని అగ్రరాజ్యాలు గుర్తించడంవల్లలావోస్ సమస్యా పరిష్కారానికి మధ్యలో ఇంకా అనేక అడ్డంకులు వున్నప్పటికీ, ఆ సమస్యను శాంతియుతంగా పరిష్కరించడం సాధ్యమనే అభిప్రాయం కలుగుతోందని ప్రధాని నెహ్రూ నేడు లోక్‌సభలో అన్నారు.

నేడు విదేశాంగశాఖా పద్దులపై చర్చను ప్రారంభిస్తూ ప్రధానినెహ్రూ పైవిధంగా అన్నారు. భారతదేశం అనుసరిస్తున్న విదేశాంగ విధానం విజయం పొందిందనేందుకు ఈ పరిణామం ఒక నిదర్శనమని శ్రీ నెహ్రూ అన్నారు.

ప్రధాని నెహ్రూ యింకా యిలా అన్నారు:

"ఇండో-చైనా రాష్ట్రాలలో ఒకటైన లావోస్‌ను ఏదోఒక సైనిక కూటమిలో చేర్చడానికి బయటినుండి వత్తిడి రావడంవల్ల గత కొలదిసంవత్సరాలుగా లావోస్‌లో చిక్కులెక్కువైనాయి. ఈనాడు ప్రతిఒక్కరూ, చివరకు అగ్రరాజ్య నాయకులు సహితం, లావోస్ తటస్థ దేశంగా వుండడం మీదనే ఆదేశ భవితవ్యం ఆధారపడి వుందని గుర్తించుతున్నారు.

"భారత-చైనా సరిహద్దు వివాదం గూర్చి మన భారతీయ అధికారులు తయారు చేసిన నివేదిక, ఇతర దేశాలలో భారతదేశ వైఖరిని మరింత ఇనుమడింపజేసింది. చివరకు చైనా ప్రభుత్వమూ, ప్రజలముందు కూడా మన వైఖరిని స్పష్టం చేసింది."

విదేశాంగ పద్దుపై చర్చ సోమవారం నాటికి వాయిదా పడింది.

శాస్త్రవేత్తల చలనచిత్రం

మాస్కో, ఏప్రిల్ 2

"365 రోజులు" అన్న పేరుతో ప్రఖ్యాత సోవియట్ ఫిల్ముడైరెక్టర్ మిఖయేల్ రోమ్ ఒకకొత్త చిత్రాన్ని నిర్మించనున్నారు. అణుశక్తిని శాంతికాల ప్రయోజనాలకోసం వినియోగించడంలో అఖండ కృషిచేస్తున్న సోవియట్ శాస్త్రవేత్తలనుగూర్చి, సమకాలికులను గూర్చిన జీవితం ఇందులో వుంటుంది. స్క్రీన్‌ప్లేను రచయిత డేనియల్ ఖ్రాబ్రోవిట్స్కీతో కలసి రోమ్ రచించారు.

ఒరిస్సాలో "ఐక్య సంఘటన" నినాదం

రాష్ట్ర గణతంత్ర పరిషత్ కౌన్సిల్ నిర్ణయం

ఝార్సుగూడా (ఒరిస్సా) ఏప్రిల్ 2

ఒరిస్సాలోని కాంగ్రెస్‌పార్టీకి వ్యతిరేకంగా రాష్ట్రంలోని అన్ని రాజకీయపార్టీలు కలసి "ఐక్యసంఘటన"గా ఏర్పడాలని ఒరిస్సాలోని గణతంత్ర పరిషత్ కౌన్సిల్ నేడొక పిలుపు నిచ్చింది. రెండు రోజులుగా సమావేశమవుతున్న కౌన్సిల్ నేటితో ముగిసింది. మధ్యంతర ఎన్నికల్లో (జూన్‌లో) ముక్కోణపు పోటీ లేకుండా చేయడానికి ఇది అవసరమని కౌన్సిల్ అభిప్రాయ పడింది.

ఒరిస్సాలో మధ్యంతరపు ఎన్నికలు జరపాలని కాంగ్రెస్ అధిష్టాన వర్గం తీసుకున్న నిర్ణయం ప్రజల సౌకర్యాలను పూర్తిగానిర్లక్ష్యంచేసూరీసుకున్నదేనని, ఇది ప్రజలందరికీ ఒక పెద్దశవాలు అని కౌన్సిల్ విమర్శించింది.

ఆంధ్ర కాంగ్రెస్ ముఠా తగవులు

ఢిల్లీ యాత్రముగించు కొచ్చినముఖ్యమంత్రివివరణ

హైదరాబాద్, ఏప్రిల్ 2

ఆంధ్ర కాంగ్రెస్ వ్యవహారాల విషయంలో ఉత్పన్నమైన పరిస్థితినిగూర్చి తాను ప్రధాని నెహ్రూ, మొరార్జీ దేశాయ్ ఢేబర్, సంజీవరెడ్డిలను కలుసుకొనివివరించానని ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య నేటి ఉదయం బేగంపేట విమానాశ్రయంలో ఆగినప్పుడు పత్రికల వారితో చెప్పారు.

శ్రీ సంజీవయ్య ఢిల్లీనుండి మద్రాసు వెళ్తూ ఇక్కడ ఆగారు. విలేకరులు పదేపదే అడిగిన ప్రశ్నలకు శ్రీ సంజీవయ్య అయిష్టతతో జవాబిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల్లో ఏర్పడ్డ ప్రతిష్టంభన తొలగించి, ఉభయవర్గాల మధ్య రాజీకి సంబంధించి ప్రధాని నెహ్రూనుండి ఆదేశంకోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు.

"హిందుస్థాన్ టైమ్స్" పత్రికలో ఒక వార్త పడిందని, దానిప్రకారం విస్తృత మంత్రివర్గంలోకి శ్రీయుతులు ఎ. సి. సుబ్బారెడ్డి, జె. వి. నర్సింగరావు, చల్లపల్లి రాజాలను చేర్చుకో వచ్చునని వుందని, ఈ విషయమై మీ అభిప్రాయ మేమిటని విలేకరులు ప్రశ్నించారు. దానికి ముఖ్యమంత్రి జవాబిస్తూ, తాను వార్త చదవలేదనీ, ఆ విషయమై తానేమీ చెప్పజాలననీ అన్నారు. (వి. వి.)

అన్నా చెల్లెండ్ర నిధి వసూళ్ళు

విజయవాడ, ఏప్రిల్ 2

విజయవాడ సూర్యారావుపేటలో బొడ్డపాటి ప్రభుదేవ్ (9 సం), ఆశ (7 సం) అఖిల భారత కమ్యూనిస్టుపార్టీ మహాసభకుగానుఉత్సాహంతో చుట్టుప్రక్కలవున్న తమ స్నేహితుల వద్ద రూ 4-16 న పై వసూలు చేసి ఆహ్వాన సంఘమునకు సమర్పించారు.

కేంద్ర నాయకులతో శ్రీ సంజీవయ్య చర్చలు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1

నేడిక్కడికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య ప్రధాని నెహ్రూను, కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ సంజీవరెడ్డి, ఆర్థిక మంత్రి శ్రీ మొరార్జీ దేశాయి, ఢేబర్‌లను కలుసుకొని ప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ సమస్యను గూర్చి చర్చించారు.

తమ చర్చల పర్యవసాన మేమిటో శ్రీ సంజీవయ్య పత్రికలవారికి వెల్లడించనిరాకరించారు. అయితే సమయం వచ్చినప్పుడు ఈ విషయమై ప్రకటిస్తానని మాత్రం ఆయనన్నారు.

లావోస్‌యుద్ధవిరమణకు రష్యా సూచనలు

అక్కడి పక్షాలన్నిటిమధ్యా ఒప్పందం కుదరాలని బ్రిటన్‌కు సమాధానం

మాస్కో, ఏప్రిల్ 1

లావోస్‌లో యుద్ధవిరమణ జరిగేందుకు జెనీవా సభకు సహాధ్యక్షులైన సోవియట్, బ్రిటన్లు పూనుకోవాలని బ్రిటిష్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను సహృదయంతో పరిశీలించగలనని నేడు బ్రిటన్‌కు అందించిన పత్రంలో సోవియట్ ప్రభుత్వం తెలిపింది.

అందుకు అనుగుణంగా లావోస్‌లో ఈ సమస్యకు సంబంధించిన అన్ని పక్షాలూ ఆ యుద్ధవిరమణపై అంగీకారం కుదుర్చుకోవాలని ఆ పత్రం సూచించింది.

మార్చి 23 వ తేదీన బ్రిటన్ పంపిన లేఖకు ఇది జవాబు. ఆ లేఖలో లావోస్ సమస్యను పరిష్కరించడానికి ఒక అంతర్జాతీయ సమావేశం జరగాలని సోవియట్ చేసిన ప్రతిపాదనను బ్రిటన్ అంగీకరించడానికి సిద్ధంగానే వున్నదని బ్రిటిష్ ప్రభుత్వం తెలిపింది.

అలాంటి అంతర్జాతీయ సమావేశం కాంబోడియారాజధానిఫ్నాంపెన్‌లో ఈ నెల ఆరంభంలోనే జరగాలని సోవియట్ ప్రభుత్వం సూచించింది.

లావోస్ విషయమై ఏర్పడిన అంతర్జాతీయ అజమాయిషీ సంఘం సమావేశం కావడానికి సోవియట్ అంగీకరిస్తుందనీ, అయితే దీనిపని అంతర్జాతీయ సభకు ఆటంకం కారాదనీ సోవియట్ పత్రం తెలిపింది.

లావోస్ ప్రభుత్వ సమస్య లావోస్ ప్రజలే పరిష్కరించుకోవలసిన అంతరంగిక సమస్యఅని సోవియట్ పత్రం నొక్కి చెప్పిందని "టాస్" తెలిపింది.

సోవియట్ ప్రభుత్వం కూడ, ఐరోపా-ఆసియా ఖండాలలోని అనేక దేశాలవలెనే లావోస్‌లో సావన్నా ఫౌమా ప్రభుత్వమే చట్టబద్ధ ప్రభుత్వమనే అభిప్రాయానికి కట్టుబడి వుంటుంది.

లావోస్ జాతీయైక్యతను బలపరచేందుకు లావోస్‌లో వివిధ రాజకీయ ధోరణుల మధ్య సంభాషణలు జరగాలని సోవియట్ ప్రభుత్వం ఆశిస్తుందని వేరే చెప్పనవసరంలేదని ఆ పత్రంలో తెలిపారు.

అదే సమయంలో లావోస్‌పై అంతర్జాతీయ సమావేశం జరిగే నాటికి లావోస్‌లోని వివిధ పక్షాల మధ్య అంగీకారం కుదరకపోతే అలాంటి అంగీకారం సాధించి పెట్టడానికి యీ అంతర్జాతీయ సభ తోడ్పడగల అవకాశం లేదని రష్యా భావించడంలేదు.

మొదట యుద్ధ విరమణ జరపమని బ్రిటన్, సోవియట్ యూనియన్‌లు సంయుక్తంగా విజ్ఞప్తి చేయాలని, అలా యుద్ధ విరమణ జరిగిన తర్వాతనే అంతర్జాతీయ పర్యవేక్షక సంఘ సమావేశం, ఆ తర్వాత 14 రాజ్యాల మహాసభ జరపాలని సోవియట్ యూనియన్‌కు బ్రిటన్ ఇటీవల సూచించింది. ఆ ప్రతిపాదనలకుసమాధానంగానే సోవియట్ సమాధాన పత్రం అందజేసింది.

అయితే సంప్రతింపులు జరగడానికి ముందుగానే లావోస్‌లో యుద్ధ విరమణ జరగాలనే బ్రిటన్ ప్రతిపాదనపై సోవియట్ యూనియన్ ఎలాంటి జవాబు యివ్వలేదని పశ్చిమ రాజ్యాల పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

అంతర్జాతీయ పర్యవేక్షక సంఘం పని చేయడం ప్రారంభించ నంతవరకు 14 రాజ్యాల మహాసభ సమావేశం జరపడం సాధ్యం కాదనీ బ్రిటన్ సూచించింది. కాని 14 రాజ్యాల మహాసభజరిగేస్థలం, తేదీలపై వెంటనే నిర్ణయం జరగాలని సోవియట్ యూనియన్ ప్రతిపాదించింది.

శిశు ఆహార పదార్థాలు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1

శిశు ఆహారపదార్థాల దిగుమతులను తగ్గించినందువల్ల దేశంలో శిశు ఆహార పదార్థాల కొరత ఏర్పడదని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ఒకరు నేడు తెలియజేశారు.

కృష్ణా, గుంటూరు జిల్లాలలో పోలియో

లక్ష మోతాదుల మందు సప్లయి చేయడానికి కేంద్ర ప్రభుత్వ ఏర్పాట్లు

హైద్రాబాద్, ఏప్రిల్ 1

కృష్ణా - గుంటూరు జిల్లాలలోని పోలియో వ్యాధినిరోధానికై, అంతర్జాతీయ సంస్థల సహాయంతో ఒక లక్ష మోతాదుల (డోసుల) పోలియో మందును పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వానికి తెలియజేసింది.

రాష్ట్ర ప్రజారోగ్య శాఖాధికారి డాక్టర్ సి. ఆర్. నాయుడు విజ్ఞప్తిని పురస్కరించుకుని కేంద్రం పై నిర్ణయం తీసుకున్నది.

రాష్ట్రంలో ఈ వ్యాధి క్రిమి ఏదో ఖచ్చితంగా నిరూపించబడిన వెంటనే తాము పోలియో వ్యాధి నిరోధక మందును సప్లయి చేయడంలో సహాయపడతామని ఢిల్లీలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు ఆంధ్రప్రభుత్వానికి తెలియజేసినట్లు తెలుస్తోంది.

ఆంధ్రలో వ్యాపించిన పోలియో వ్యాధికారక క్రిములను పరీక్షించేందుకు భారత వైద్యపరిశోధనా సంస్థచే నియుక్తులైన డాక్టర్ దవే కృష్ణాజిల్లాలో తన విచారణ పూర్తి చేశారు. వారు నిన్ననే గుంటూరు జిల్లాలో పరిశీలనకై గుంటూరుకు వెళ్ళారు. శ్రీ దవే ఒక పక్షం రోజులలోనే తన నివేదికను సమర్పించనున్నారని, అప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థవారు పరిస్థితిని గూర్చి అవగతం చేసుకుంటారని అనుకుంటున్నారు.

రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రతినిధి ఒకరు నేడిక్కడ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కృష్ణా-గుంటూరు జిల్లాలలో పోలియోవ్యాధి గత రెండువారాలుగా తగ్గుముఖం పట్టిందని చెప్పారు. ఈ వ్యాధి యితర ప్రాంతాలకు వ్యాపించకుండా ప్రాథమిక నివారణ చర్యలు తీసుకోబడ్డాయన్నారు. ఖమ్మంజిల్లాలోని మధిరలో ఈ వ్యాధి ఐదుగురు పిల్లలకు ఒక మోస్తరుగా సోకిందని ఆయన అన్నారు. ఇంతవరకూ ఈ వ్యాధి సోకినవారు 266 మంది అనీ వారిలో ఏడుగురుపరిస్థితి తీవ్రమైనదనీ, ఆయన అన్నారు. ఒక్క కృష్ణా జిల్లాలోనే 880 కేసులున్నాయన్నారు. గుంటూరులో 25 మందికివ్యాధి వచ్చిందన్నారు. ఖమ్మంలో అయిదుగురికి, ఏలూరులో 6 గురికి సోకిందన్నారు.

ఈ వ్యాధి సోకిన ప్రాంతాలలోని వారందరికీ పోలియో ఇంజక్షన్లు యివ్వడం అసాధ్యమని, ఒక్కొక్క పిల్లవాడికిగాని పిల్లకుగాని ఇంజక్షను యివ్వాలంటే మొత్తం ఖర్చు 25 రూపాయలు ఔతుందనీ అధికారులు అన్నారు. ఒక్క కృష్ణా, గుంటూరు జిల్లాలలోనే 40 లక్షల 40 వేలమంది పిల్లలున్నారనీ, వారందరికీ ఈ మందు యివ్వాలంటే మొత్తం రు 1 కోటి ఖర్చు అవుతుందనీ వారు అన్నారు.

నెవిన్‌చే మాస్కో విశ్వ విద్యాలయ సందర్శన

మాస్కో, ఏప్రిల్ 1

ప్రస్తుతం సోవియట్ యూనియన్‌లో పర్యటిస్తున్న బర్మా సైన్యాధిపతి జనరల్ నెవిన్ క్రెమ్లిన్, లెనిన్ అధ్యయన, స్మారకశాఖను నేడు సందర్శించారు.

ప్లవనామసంవత్సర
చైత్ర బహుళ విదియ ప 11-19
స్వాతి రా 10-18

విశాలాంధ్ర

సోమవారం 3-4-61

1961 లోనే గోవా విముక్తి

మార్చి 25 వ తేదీని ఢిల్లీలో గోవా, డయ్యూ, డామన్ విముక్తి మహాసభ జరిగింది 1961 లోనే యీ పోర్చుగీసు వలస ప్రాంతాలను విముక్తి చేసుకోవాలని ఆ మహాసభ పిలుపిచ్చింది

గోవా, డయ్యూ, డామన్‌లను విముక్తిచేసి విలీనం చేసుకోవడంలో ఇప్పటికే జాగైంది ఎప్పుడో 1928 లోనే అక్కడి ప్రజలు మనతోపాటు విముక్తి చెందాలన్న ఆకాంక్షతో భారత జాతీయోద్యమంలో భాగస్వాములుగా చేతులు కలిపారు 1946లో పెద్దపెట్టున 'జైహింద్' ఉద్యమాన్ని కొనసాగించారు 1954-'55 సంవత్సరాల్లో గొప్ప సత్యాగ్రహోద్యమం ఒరిగింది ఆ పోరాటంలో బుడతకీచులకిరాతకత్వానికి అనేక మందివీరుల ప్రాణాలుబలైనాయి ఆ అమరవీరుల్లో ఆంధ్ర యువకులుకూడా ఇద్దరున్నారు ఆ సమయంలో దాద్రా, నగర్‌హవేలీ ప్రాంతాలను ఆ ప్రజలు విముక్తి చేసుకున్నారు కాని నేటికీ గోవా, డయ్యూ, డామన్‌లు అలాగే బానిసబంధనాల్లో దగుల్కొని వున్నాయి

పూర్తిగా శిథిలావస్థలో నున్న ప్రాచీన సామ్రాజ్యవాదానికి పెట్టింది పేరుగానున్నది పోర్చుగీసు సామ్రాజ్యవాదం పోర్చుగల్లు ఐరోపాలో ఒక మూలనున్న చిన్న దేశం అక్కడున్న వ్యవస్థ అతి పురాతనమైనది అతి బలహీనమైన సామ్రాజ్యవాదంగానే అది బ్రతుకుతోంది అయితేనేమి అతి కిరాతకంగా ఆఫ్రికా ఖండంలోని అంగోలా మొజాంబిక్‌లను, మన దేశంలో గోవాప్రాంతాలను అణచిపెట్టి, అంటిపట్టుకొని బ్రతుకుతోంది ఇతర వలసరాజ్యాధిపతుల మద్దతు లేకపోతే యీ పాటికే నాడో ఆ సామ్రాజ్యవాదం మట్టిపాలు అయ్యేది

అనేకచోట్ల ఫాశిజం అంతరించినా పోర్చుగల్‌లో మాత్రం అది 1926 నుండీ కొనసాగుతూనే వుంది పోర్చుగల్‌లో ప్రజలను అతి నిరంకుశంగా యీ ఫేశిజం అణచివేస్తోంది ఆఫ్రికాలోనూ ఆసియాలోనూ వున్న తన వలస ప్రాంతాలను యీ కిరాతక ప్రభుత్వం అతి క్రూరంగా పరిపాలిస్తోంది ఏ నాటిదో అయిన బానిస వ్యవస్థను పోర్చుగీసు సామ్రాజ్యవాదులు ఇప్పటికీ అతి నీచంగా సంరక్షిస్తున్నారు వాళ్ళ పరిపాలన క్రింద నున్న దేశాల్లో ప్రజలు ఒక జైల్లోవున్నట్లే బాధలు పడుతున్నారు

ఈ బుడతకీచు సంకెళ్ళను బ్రద్దలుకొట్టి పురోగమించేందుకు మన దేశంలోనేగాక ఇతరచోట్ల కూడా ఆందోళన బయలుదేరింది అంగోలాలో స్వాతంత్ర్యోద్యమ వీరులు పోర్చుగీసు సైనిక శిబిరాలపై ముట్టడులూ, దాడులూ జరుపుతూ పోరాడుతున్నట్లు వింటున్నాము పోర్చుగల్‌లోనే సాలాజార్ ఫాసిస్టు ప్రభుత్వాన్ని పరిమార్చేందుకు ఉద్యమం రగులుకుంటున్నట్లు 'శాంత మేరియా' తిరుగుబాటు ఘటన విదితం చేస్తోంది పోర్చుగల్‌కు వలసదేశాలు లేవనీ, ఉన్నవల్లా సముద్రాంతర రాష్ట్రాలే నని పోర్చుగీసు సామ్రాజ్యవాదులు మొండిగా వాదించినా దాన్ని ఐరాసలో నున్న తోటి సామ్రాజ్యవాదులే సమర్థించలేకపోయారు

ఈ పరిస్థితుల్లో గోవా విముక్తి ఉద్యమం ఉద్ధృతరూపం ధరించటం అవసరం కేవలం ఇది ఒక గోవాసమస్యే కాదు అంతర్జాతీయంగా వలసరాజ్య విధానాన్ని మొత్తం తుడిచిపెట్టే పోరాటాలు ఆఫ్రికా - ఆసియా వలసదేశాల్లో అనేకచోట్ల జరుగుతున్నాయి ఈ సందర్భంలో గోవా విముక్తికై మనంచేసే పోరాటం, అంగోలాలోనూ-మొజాంబిక్‌లోనూ జరుగుతున్న పోరాటాలకు బలంచేకూర్చుతుంది పోర్చుగల్లులోనే సాలాజార్ నిరంకుశత్వాన్ని తుదముట్టించాలనుకుంటున్న ప్రజాశక్తులకు ఇది బలం చేకూర్చుతుంది పోర్చుగీసు సామ్రాజ్యవాదాన్ని కాటికిపంపటం మొత్తం వలసరాజ్యాధిపత్య వ్యవస్థనే రద్దుచేసే చారిత్రక కర్తవ్యాలలో ఒకటి ఈ దృష్ట్యా యీ సంవత్సరంలోనే విముక్తి జరగాలి అందుకు భారత ప్రభుత్వం తటపటాయింపులు వదిలి గట్టి ప్రయత్నం చేయాలి

ఆరేడేళ్ళనాడు గోవాపై ప్రయోగించిన ఆర్థిక దిగ్బంధనాలను గోవా ప్రజల కోర్కె ననుసరించి రద్దుచేయడానికి, సడలించడానికి ఇప్పుడు ప్రభుత్వం అంగీకరించింది అసలు గోవా విముక్తి ఉద్యమం ఉద్ధృతంగాసాగుతూండగా యీ ఆర్థిక దిగ్బంధనాలను ప్రభుత్వం ప్రయోగించింది కాని దాని తర్వాత ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయేందుకు ఏమీ చేయలేదు అందుకే ఆశించిన విధంగా త్వరగా విముక్తి కలుగకపోగా యీ దిగ్బంధనలవల్ల అక్కడి ప్రజలకు ఇబ్బందులే ఎక్కువైనాయి అందుకే ఆ ఆంక్షలను నేడు ప్రభుత్వం సడలించింది

విముక్తి చెందిన దాద్రా, నగర్ హవేలీ ప్రాంతాలను - ఇప్పటికి అవి విముక్తి చెంది ఆరేళ్లయినా - అంతవరకూ భారత ప్రభుత్వం మనదేశంతో లీనం చేయకపోవడాన్ని విముక్తి మహాసభ విమర్శించింది

ఈ సమస్యపై నిరర్థకంగా ప్రభుత్వం వేచియుంటే వచ్చే సత్ఫలితాలు ఏమీలేవు సత్వర చర్యలుతీసుకుంటే గోవాప్రజలూ, మొత్తం దేశప్రజలూ పూర్తి అండదండలు చేకూర్చుతారు మొత్తం వలసవిముక్తి ఉద్యమానికే యీ చర్యలు తోడ్పడతాయి గనుక, ప్రపంచమంతా హర్షామోదాలు తెలుపుతుంది 1961 లోనే గోవా విముక్తి అన్న పిలుపుకు ప్రజలు పుష్టి చేకూర్చడం, దాంతోపాటు అందుకు దోహదమిచ్చే విధంగా భారత ప్రభుత్వం కదలడం అత్యవసర కర్తవ్యాలుగా మన ముందున్నాయి

కాంగ్రెస్, పి.ఎస్.పి.ల మధ్య ఒప్పందం
బొంబాయి కార్పొరేషన్‌లో

బొంబాయి, మార్చి 31

బొంబాయి మునిసిపల్ కార్పొరేషన్‌లో కాంగ్రెసు, ప్రజా సోషలిస్టు సభ్యులు ఒకరితో ఒకరు సంప్రతించుకొంటూ వ్యవహరిస్తారని కేంద్ర ఆహార శాఖ మంత్రి శ్రీ యస్ కె పాటిల్ నేడిక్కడ వెల్లడించారు

కాంగ్రెసు కౌన్సిలర్లను సంప్రతించిన మీదట శ్రీ పాటిల్ పత్రికా విలేకరులతో పై విషయాన్ని తెలియజేశారు.

మొత్తం 131, స్థానాల్లో కాంగ్రెసు 59, ప్రజాసోషలిస్టుపార్టీ 12 స్థానాలను గెలుచుకొన్నాయి.

రెండుపార్టీలు కలిసి పని చేయడంలో ఎలాంటి షరతులులేవని పాటిల్ అన్నారు ఇచ్చిపుచ్చుకోడం లాంటివికూడ ఏమీ లేవని పాటిల్ అన్నారు

పౌర అభివృద్ధి కార్యక్రమంపై ఏ రెండుపార్టీల మధ్యనైనా అంగీకారం కుదరడం కాంగ్రెసు, ప్రజాసోషలిస్టు పార్టీలమధ్యనే సాధ్యమని శ్రీ పాటిల్ అన్నారు అయితే సిద్ధాంతాలు ఇమిడివున్న ఏ సమస్యపైనైనా ఏ పార్టీ ఐనా తన యిష్టంవచ్చినట్లు వోటు చేసుకోవచ్చని పాటిల్ తెలియజేశారు

రాష్ట్ర మూడో ప్రణాళికా వ్యయం

మద్రాసు, ఏప్రిల్ 2

ఆంధ్రప్రదేశ్ తృతీయ ప్రణాళికా వ్యయం రు 305 కోట్లు వుండగలదని రాష్ట్ర ఆర్థికమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి నేడిక్కడ పత్రికాగోష్ఠిలో చెప్పారు పోచంపాడు, శ్రీశైలం ప్రాజెక్టు మూడో ప్రణాళికలోనే చేర్చబడవచ్చునని ఆశిస్తున్నానన్నారు.

శ్రీ బ్రహ్మానందరెడ్డి హైద్రాబాద్ నుండి ఢిల్లీకు వెళ్తూ యిక్కడ ఆగిన సందర్భంలో పై విషయాలు చెప్పారు హైద్రాబాద్‌లోనే భారీ విద్యుత్ పరికరాల ఫ్యాక్టరీని నెలకొల్పవలసిందిగా కేంద్రంపై వత్తిడి చేస్తున్నామని అన్నారు.

'భారతీయుల శక్తిసామర్థ్యాలను చాటిచెప్పిన భిలాయ్'

సోవియట్ నిపుణుల వీడ్కోలు సభలో చీఫ్-ఇంజనీర్ గోల్డిన్ ప్రశంస

[విశాలాంధ్ర విలేకరి]

భిలాయ్, మార్చి 1

"భిలాయ్‌లాంటి ఆధునిక ఉక్కు కర్మాగార నిర్మాణానికి చెందిన అత్యంత క్లిష్టతరమైన సాంకేతిక మెళకువలను అతి స్వల్పకాలంలో నేర్పుగా అవగతంచేసుకుని, దానినినడపడంలో భారతీయ ఇంజనీర్ల, కార్మికుల శక్తిసామర్థ్యాలను యావత్ప్రపంచానికీ భిలాయ్ చాటిచెప్పింది" అని సోవియట్ చీఫ్ ఇంజనీర్ గోల్డిన్ నేడిక్కడ ప్రసంగిస్తూ అన్నారు

బృహత్తర భిలాయ్ ఉక్కు కర్మాగార నిర్మాణాన్ని పూర్తి చేసిన సోవియట్ నిపుణులు అనేక మంది కొద్ది వారాలలో స్వదేశానికి తిరిగి వెళ్లిపోనున్న సందర్భంలో మొన్న రాత్రి యిక్కడ భిలాయ్ కర్మాగారం తరఫున ఒక పెద్ద వీడ్కోలు విందూ, సభా జరిగాయి ఈ విందుకు హాజరైనవారిలో 9 మంది పార్లమెంటుసభ్యులు కూడావున్నారు వీరు అంతకు ముందే భిలాయ్ కర్మాగార సందర్శనకై ఇక్కడికివచ్చారు

ఈ సందర్భంలో భిలాయ్ కర్మాగార జనరల్ మేనేజరు శ్రీ ఎస్. ఎన్. వాత్సవ ప్రసంగిస్తూ, ఈ బృహత్తర నిర్మాణంలో గత మూడు-నాలుగు సంవత్సరాలుగా భారతీయ ఇంజనీర్లు - కార్మికులతో భుజం భుజం కలిపి పని చేసిన ఈ సోవియట్ నిపుణులను విడిచి పెట్టడమంటే ఎంతో విచారంగా వుందని చెప్పారు. అయితే భిలాయ్ నిర్మాణం పూర్తి చేసేవిషయమై తను కప్పగించిన పనిని ఘన తప్పకుండా విజయవంతంగా నెరవేర్చి సోవియట్ నిపుణులు స్వదేశం చేరుకుంటున్నందుకు తామెంతో ఆనందిస్తున్నామని శ్రీ వాత్సవ అన్నారు సోవియట్ దేశీయుల భారతీయుల మధ్య విస్తృతమైన స్నేహబంధాలున్నాయని, భారతదేశ పారిశ్రామికాభివృద్ధి విషయంలో భారత-సోవియట్ మైత్రి అద్భుతమైన సత్ఫలితాల నివ్వగలదని భిలాయ్ ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు తృతీయ ప్రణాళికా కాలంలో భిలాయ్ కర్మాగారాన్ని విస్తృత పరచే కార్యక్రమాన్ని కొనసాగించనున్నామని కూడా శ్రీ వాత్సవ తెలియజేశారు. ఈ పనికూడా కర్మాగారనిర్మాణం ఎంత త్వరితగతిని సాగిందో అంత ఉద్ధృతం గానూ నెరవేర్చబడుతుందని తాను ఆశిస్తున్నానన్నారు.

అంతర్జాతీయ మైత్రికి నిదర్శనం

తరువాత కర్మాగార సందర్శనకు వచ్చిన పార్లమెంటు సభ్యుల బృందానికి నాయకత్వం వహించిన శ్రీ సి.ఆర్ నరసింహన్ మాట్లాడుతూ, అంతర్జాతీయ మైత్రి అంటే ఎలావుండాలో చాటిచెప్పిన భిలాయ్ సాధించిన విజయాలకు యావద్భారతావనీ సంతసిస్తోందన్నారు.

ఆ తరువాత, సోవియట్ నిపుణులందరి తరఫునా సోవియట్ చీఫ్ ఇంజనీర్ ఎన్ వి గోల్డిన్ మాట్లాడుతూ, సోవియట్, భారతీయ ప్రజలుభయులూ ఒకరిపట్ల ఒకరు కనపర్చుకున్న పరస్పర గౌరవం, విశ్వాసాలే భిలాయ్ విజయానికి ప్రధాన కారణ మన్నారు అతి స్వల్పకాలంలోనే భిలాయ్ వద్ద యువ భారతీయ నిపుణుల - యింజనీర్ల దళం తయారైందన్నారు ఈ బృందం భవిష్యత్తులో ఈ దేశంలోనే సరికొత్త భారీ యంత్ర పరిశ్రమలను తమంతతాము నిర్మించడమే గాక, అటువంటి సహాకారాన్ని ఇతర దేశాలకు కూడా ఇవ్వగలుగుతారని గోల్డిన్ అభిభాషించారు ఆయన ఇంకా ఇలా అన్నారు

"మీరు మాపట్ల చూపిన హృదయపూర్వక ఆదరాభిమానాలు,సౌభ్రాతృత్వ వైఖరి మా హృదయ ఫలకాలపై గాఢమైన ముద్ర వేశాయి. మేము భిలాయ్‌లో వున్నంతకాలమూ ఇది మేము చవిచూశాం మేము మామాతృదేశానికి తిరిగి వెళ్తున్నాం. వెళ్తూ-వెళ్తూ మీకొక్కమాట చెప్పాలని వుంది ఓ భిలాయ్ పౌరులారా! కాదు ఓ భారతీయ పౌరులారా !! మీకు మా దేశంలో రష్యన్ సుసాంప్రదాయ పద్ధతిలో సమస్త ఆదర గౌరవాలూ లభిస్తాయి"

ఆ తరువాత జనరల్ మేనేజర్ శ్రీ వాత్సవ సోవియట్ నిపుణుల కృషిని కొనియాడుతూన్న ప్రత్యేక సంచికలు బహూకరించారు.

అంతకుముందు అసంఖ్యాక-ప్రజల సమక్షంలో 'మారోకా' చెర్వు సమీపంలో నెలకొల్పబడ్డ విశ్రాంతి కేంద్రానికి "మైత్రీ బృందావనం" అని పేరు పెట్టారు

పాదయాత్ర స్వయంకృత లక్షణమని ఆచార్య వినోబాభావే గౌహతిలో మాట్లాడుతూ అన్నారు.

ధరల విషయంలో గాభరాపడవలసిన అవసరం లేదట
శ్రీ మొరార్జీ దేశాయి

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1

ధరల విషయంలో గాభరా పడవలసిన పరిస్థితి ఏమీలేదని ఆర్థికమంత్రి శ్రీ మొరార్జీ దేశాయి నేడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ధరల కమిటీ సమావేశంలోమాట్లాడుతూ అన్నారు

అయితే ఈవిషయాన్ని సమగ్రంగా పరిశీలించవలసిన అవసరం గలదని మాత్రం ఆయన వొప్పుకొన్నారు

ఆహారపదార్థాల, తదితర అత్యవసరవస్తువుల ధరలను స్థిరీకరించే సమస్యను పరిశీలించేందుకుగాను కాంగ్రెసు పార్టీ నలుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీని నియమించింది

ఈ కమిటీ సమావేశంలో నేడు శ్రీ మొరార్జీదేశాయి మాట్లాడుతూ దేశంలోని ఆర్థిక పరిస్థితులను సమీక్షించారు.

ఈ సమావేశానికి ప్రణాళికా మంత్రి శ్రీ నందా, వాణిజ్య శాఖా మంత్రి శ్రీ కనుంగో, పరిశ్రమల మంత్రి శ్రీ మనూభాయిషా కూడా హాజరయ్యారు

కమిటీ తిరిగి ఏప్రిల్ 10 వ తేదీన ఆర్థిక మంత్రి ఇంటిలో సమావేశం కావాలని నిర్ణయించారు కమిటీలో ఈ క్రింది సభ్యులున్నారు. హెచ్ సి. దాసప్ప, యస్ సి కాస్లీవాలా, సి డి పాండే, డాక్టర్ రామ సుభాగ్ సింగ్ (కన్వీనర్)

స్పీకర్ సూచనతో మంత్రుల విభేదం
లోక్‌సభలో ఉక్కు కర్మాగారాల అంచనాలపై

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1

దేశంలోని మూడు ఉక్కు కర్మాగారాలు - భిలాయ్, దుర్గాపూర్, రూర్కెలా అభివృద్ధిచెందుతున్న దశలో వాటిఖర్చు పెరిగి నప్పుడు యెప్పటికప్పుడు ప్రభుత్వం ఆ విషయమై సభవారికి తెలియజేయాలని నేడు లోక్‌సభలో స్పీకర్ యిచ్చిన సూచనతో ఆర్థిక మంత్రీ, ఉక్కు శాఖా మంత్రీ విభేదించారు

పై మూడు కర్మాగారాలపైన ఖర్చు పెరుగుదల అంచనాలు రు 605 కోట్లుంటాయన్న వార్త నిజమేనా అని సభ్యులు ప్రశ్నించగా స్పీకర్ ప్రభుత్వానికి పై సూచన చేశారు.

పునఃపరిశీలింపబడ్డ అంచనాలు అసలు అంచనాలకన్నా 10 శాతం మించినట్లయితే దానిని అర్థంచేసుకోవచ్చునని, కాని అనేక కోట్లరూపాయలు తేడావున్నప్పుడు ఆ విషయమై తెలుసుకునే హక్కు సభవారికి వుందని స్పీకర్ అన్నారు లేకపోతే మనం యిక్కడ కూర్చోవడంలో అర్థంలేదన్నారు

మొరాక్కోలో మార్షల్ టిటో

కాసబ్లాంకా, ఏప్రిల్ 1

మొరాక్కో లో పర్యటించడానికి యుగోస్లావియా అధ్యక్షులు మార్షల్ టిటో నేడిక్కడికి చేరుకొన్నారు

వీరికి మొరాక్కో రాజు హాసన్ స్వాగతమిచ్చారు

తమిళనాడుకు ఇనుము రోలింగ్ మిల్లులు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1

ప్రాంతీయాభివృద్ధిని సాధించాలనే ప్రధానాశయంతోనే మద్రాసు రాష్ట్రంలో కొన్ని ఇనుము రోలింగ్ మిల్లులను స్థాపించడానికి అనుమతించాలని కేంద్రం నిర్ణయించింది ఈవిషయాన్ని సర్దార్ స్వరణ్ సింగ్ తెలిపారు

జపాన్‌కు భారత ముడి ఇనుము
ధరల నిర్ణయం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1

ప్రస్తుత సంవత్సరంలో జపాన్‌కు భారతదేశం సప్లయి చేసే ముడి ఇనుముకు ధరలు నిర్ణయించే విషయమై కొంత కాలంగా ఏర్పడ్డ అయోమయపరిస్థితి ప్రస్తుతం తొలగినట్లు యిక్కడ తెలియవచ్చింది

ముడిఇనుము ధరలను ప్రతి ఏటా నిర్ణయించేకంటే, వచ్చేమూడుసంవత్సరాలకు కలిపి ఒకే దఫా నిర్ణయించాలని భారతప్రభుత్వం జపాన్‌కుసూచించింది ఇందుకు జపాన్ ప్రభుత్వం అంగీకరించింది ఇప్పుడు మూడు సంవత్సరాలలో మొదటి 10 లక్షల టన్నుల కోటాకు టన్ను ఒక్కింటికి 82 షిల్లింగుల ధర వసూలు చేయబడుతుంది. మిగతా కోటాకు టన్ను ఒక్కింటికి 80 షిల్లింగులు వసూలు చేస్తారు. భారతదేశం సగటున ఏడాదికి 17 లక్షల 50 వేల టన్నుల ముడి ఇనుము సప్లయి చేస్తోంది

ఢిల్లీలో పాక్ హైకమిషనర్
బ్రోహీ పదవీ విరమణ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1

భారతదేశంలో 14 మాసాలపాటు పాకిస్తాన్ హైకమిషనర్‌గా పనిచేసిన ఎ. కె. బ్రోహీ పదవీ విరమణచేసి నేటి రాత్రి తిరిగి కరాచీకి వెళ్ళిపోయారు

బ్రోహీకి విమానాశ్రయంవద్ద, కామన్వెల్తు దేశాల హైకమిషనర్లు, ఇతరదౌత్యప్రతినిధులు, అరబ్ రిపబ్లిక్-ఇరాన్ రాయబారులు, భారత విదేశాంగశాఖ కార్యదర్శి శ్రీ ఆర్. కె నెహ్రూ, ప్రధాన వర్తకాధికారి శ్రీ బెనర్జీలు వీడ్కోలు చెప్పారు.

తిరిగి భారతదేశంలో పాకిస్తాన్ శాశ్వత హైకమిషనర్ ఏర్పాటు అయేవరకూ డిప్యూటీ హైకమిషనర్‌గా వున్న శ్రీ షాహ్ ఆక్టింగ్ హైకమిషనర్‌గా వ్యవహరిస్తారు.

'ద్వితీయ ప్రణాళికలోని కురదలాలుపూర్తిచేసే పథకం'

తృతీయ ప్రణాళిక రూపురేఖలపై శాసనసభలో శ్రీ రాజేశ్వరరావు విమర్శ

(విశాలాంధ్ర విలేకరి)

హైద్రాబాద్, ఏప్రిల్ 1

ద్వితీయ ప్రణాళికలో నిర్వచించుకున్న ఆర్థిక-భౌతిక లక్ష్యాలను నెరవేర్చడంలో రాష్ట్రఇరిగేషన్ మంత్రిత్వ శాఖ, ఇరిగేషన్ శాఖలు విఫలమైనాయని మొన్న శాసనసభలో ఇరిగేషన్ పద్దుపై ప్రతిపక్షం తరఫున చర్చను ముగిస్తూ శ్రీ సి హెచ్ రాజేశ్వరరావు (కమ్యూ) విమర్శించారు. తృతీయ ప్రణాళిక కేవలం ద్వితీయ ప్రణాళికలోని కురదలాలను పూర్తిచేసేదిగా మాత్రమే వుందన్నారు

శ్రీ రాజేశ్వరరావు తమ ప్రసంగంలో యింకా యిలా అన్నారు.

"ఇరిగేషన్ శాఖకు సంబంధించినంత వరకూ ప్రణాళికా పద్ధతి కొక అర్థమంటూ లేకుండా పోయింది ఏమంటే ద్వితీయప్రణాళికలో చేర్చబడ్డ ప్రాజెక్టులనేకం విరమింప బడ్డాయి ఒకవేళ నిర్మాణం కావాల్సిన వేమైనా మిగిలి వుంటే వాటిని తృతీయ ప్రణాళికలోకి నెట్టుతున్నారు ప్రణాళికంటే అర్థం, ఒక ప్రణాళికలో పూర్తి కాకుండా మిగిలిపోయిన ప్రాజెక్టులను మరో ప్రణాళికకు నెట్టటమేనా? అయితే నా అర్థం, అక్కడక్కడా మిగుళ్ళు వుండకపోవనికాదు ఈ మిగుళ్ళను గూర్చి ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధతీసుకోవడం లేదన్నదే నా విమర్శ ప్రభుత్వం సభవారిలో విశ్వాసం వుంచడంలేదు. ఇరిగేషన్ శాఖ ఎదుర్కొంటున్న అనేక సమస్యలను గూర్చి సభ్యులకు ప్రభుత్వం తెలియజెప్పడంలేదు సభ్యుల సహకారం పొందడంలేదు మంత్రులవిషయంలో నాటకమాడుతున్నారా అనిపిస్తోంది. ఏమంటే, కోర్కెలను అంగీకరిస్తామని, ప్రాజెక్టు ప్రాంతంలో సర్వే జరుపుతామని, ఎస్టిమేట్లు తయారు చేయించుతామని చివరకు ప్రణాళికలో వాటిని చేర్పిస్తామని హామీ లివ్వడం, శంకుస్థాపనలు చెయ్యడం ఇంతమట్టుకే మంత్రుల విధులుగా వున్నాయి కాని ఏదో ఒకసాకుచూపి అసలు పనిని ఎగవేస్తున్నారు అనుభవం కూడా యిదే చాటి చెపుతుంది

లక్ష్యభంగం

"ద్వితీయ ప్రణాళికలో మేజర్-మధ్యతరహా ప్రాజెక్టులకై రు. 19 07 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించగా 1960 డిసెంబర్ నాటికి ఖర్చుచేసింది 17 43 కోట్లు మాత్రమే అలాగే ద్వితీయ ప్రణాళికాంతానికి 6 40 లక్షల ఎకరాలకు ఇరిగేషన్ సౌకర్యాలు కల్పించాలన్నది లక్ష్యంకాగా, 5 19 లక్షల ఎకరాలకు మాత్రమే నీటి సదుపాయాలు కలుగనున్నాయి.

"అలాగే తుంగభద్ర ఎగువ కాల్వకు రు. 206 లక్షలు కేటాయిస్తే యింతవరకూ రు 150 లక్షలు మాత్రమే ఖర్చుచేయబడింది కాని మంత్రిగారు రు. 280 లక్షలు ఖర్చు చేయాలని అనుకుంటున్నామని చెప్పారు పోచంపాడుప్రాజెక్టుకు ద్వితీయప్రణాళికలో రు. 65 లక్షలు మంజూరుచేస్తే, ఇంతవరకూ ఖర్చు చేసింది రు 16 07 లక్షలు మాత్రమే ద్వితీయ ప్రణాళికా లక్ష్యాలనిర్వహణ ఇంతచక్కగావుంటే ముక్కందు ప్రభుత్వం తలపెట్టే పథకాల నిర్వహణకై ప్రజలలో మీరేమి విశ్వాసాన్ని పాదుకొల్పగలరు? ఇదంతా అంకెల గారడిగా కన్పడుతోంది.

"అలాగే తాండవ నదిపై ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకు రు. 12.23 లక్షలు కేటాయించారు. కాని రు. 5 60 లక్షలు మాత్రమే ఖర్చుచేశారు కరీంనగర్ జిల్లాలోని జూటుపల్లి ప్రాజెక్టు నిర్మాణానికై రు 11 34 లక్షలు కేటాయించ బడింది కాని, గత సెప్టెంబర్ ఆఖరువరకూ ఖర్చుచేసిన మొత్తం రు 3.53 లక్షలు మాత్రమే ఇంజనీరింగ్ పరిశోధనావిషయాలకై కేటాయించిన డబ్బులో 50 శాతం మాత్రమే ఖర్చుపెట్టారు. మైనర్ ఇరిగేషన్ క్రింద కేటాయించిన రు 498 లక్షలలో రు. 379 లక్షలు మాత్రమే ఖర్చుపెట్టబడింది కేశవపట్నం ప్రాజెక్టులాంటి కొన్ని ప్రాజెక్టులు, పాతచెర్వు, కొత్త చెర్వు లాంటివి ద్వితీయ ప్రణాళికలో చేర్చబడ్డవాటిని నిలిపివేశారు. అలాగే ద్వితీయ ప్రణాళికలో చేర్చిన మరో 11 ప్రాజెక్టులను చేపట్టలేదు కాని ఈ రోజున మంత్రిగారు వాటిని తృతీయ ప్రణాళికలో చేర్చినట్లు చెపుతున్నారు. మాకందిన సమాచారాన్నిబట్టి, తెలంగాణాలో 1855 చెర్వుల గండ్లు పడ్డాయని, వాటిని పునర్నిర్మించాల్సి వుందని తెలుస్తోంది, కాని, ఇంతవరకూ వాటిలో 50 శాతం కూడా ఉపయోగానికి తేబడలేదు. చివరకు ఎక్కువగా భూస్వాములకూ ధనిక రైతులకూ వినియోగపడుతున్న ఆయిల్, పంపు సెట్లు, ఎలక్ట్రిక్ మోటార్ల పంపిణీకై రు 68 60 లక్షలు కేటాయించబడగా అందులో 51 77 లక్షలు మట్టుకు ఖర్చుచేయబడింది. బావుల త్రవ్వకానికి కేటాయించిన రు 14 68 లక్షలలో రు. 10 లక్షలు మాత్రమే ఖర్చయింది ఈ విషయంలో ఇరిగేషన్‌శాఖ ఎందుకని విఫలమవుతోంది? బావులకు సబ్సిడీలక్రింద రు. 122 16 లక్షలు కేటాయించగా,ఇంతకుమించి 129 15 లక్షలు ఖర్చుఅయింది సరేబాగానే వుంది. మరి దానివల్ల పొందిన లాభం విలువ ఎంత? 10 వేల బావులు త్రవ్వాల్సివుండగా 698 బావులు మాత్రమే త్రవ్వబడ్డాయి! మూడో ప్రణాళికంతా ద్వితీయ ప్రణాళికలోని కురదలాలు పూర్తిచేసే ప్రణాళికగా తయారైంది. ఇందువల్ల ప్రణాళిక యొక్క అర్థమే పోయింది. ప్రణాళికను విజయవంతంచేయడానికి అవసరమైన పరిస్థితులను సృష్టించడంలో ప్రభుత్వం విఫలమవుతూంది"

కాంగో వెళ్ళే 2,301 మంది భారత సైనికులకు బొంబాయి విమానాశ్రయం వద్ద వీడ్కోలుచెప్పబడింది.

వలస ప్రాంతాలలో సైనిక సంస్థలు

ఏర్పాటు చేయాలని పోర్చుగీస్ ప్రభుత్వ నిర్ణయం

లిస్బన్, ఏప్రిల్ 1

తన వలస దేశాల్లో పౌరసైనిక సంస్థలను నెలకొల్పడానికి పోర్చుగల్ ప్రభుత్వం నిర్ణయించుకొన్నట్లు అధికారయుతంగా గెజెట్ ప్రకటన నేడు వెలువడింది. దక్షిణాఫ్రికా, రొడీషియన్ సమాఖ్య, టాంగనికాలకు సరిహద్దులోవున్న మొజాంబిక్‌లో సరిహద్దు సైనిక కేంద్రాలను పెక్కింటిని ఏర్పాటుచేయాలనికూడ ఆప్రభుత్వం నిర్ణయించుకొన్నది.

దౌర్జన్యచర్యలకల్ల అంగోలా ఉత్తర ప్రాంతంలో ఎనిమిదిమంది మరణించారని, ఆ సందర్భంలో అనేకమందిని పోలీసులు అరెస్టుచేశారని ప్రభుత్వం చేసిన ప్రకటనలో వున్నది

భారత-పాక్ ముషాయిరా
ఆంధ్ర ఉర్దూ కవిమగ్దూం మొహియుద్దీన్ హాజరు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1

ఢిల్లీలో శంకర్‌లాల్ మురళీధర్ స్మారక సంఘం ఆధ్వర్యాన భారత-పాక్ ముషాయిరా (కవి సమ్మేళనం) ఏర్పాటైంది.

పాకిస్తాన్‌నుండి వచ్చిన పన్నెండు మంది కవులతో సహా మొత్తం 30 మంది కవులు ఈ ముషాయిరాలో పాల్గొన్నారు ముషాయిరాకు భారత ఉక్కు-గనులశాఖ మంత్రి సర్దార్ స్వర్ణసింగ్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంలో కవితాగానం చేసిన కొంతమంది కవుల రచనలలో భారత-పాక్ మైత్రి ప్రాముఖ్యత కవితా వస్తువుగా వుంది.

ముషాయిరాలో పాల్గొన్న ప్రముఖులలో శ్రీయుతులు జోష్ మలీహాబాదీ, హాఫీజ్ జులంధ్రీ, సైద్ మహ్మద్ జాఫ్రీ, శ్రీమతి జెహ్రానిఘా, సాహెబ్ క్వాజిల్ బాష్, సాకిత్ ధన్వీ, అబీద్ మహారానో పూరి (పాకిస్తాన్), భారతదేశం నుండి డాక్టర్ మోయిన్‌హాసన్ జాజ్బీ, మగ్దుం మొహియుద్దీన్, గులాం రబ్బానీ తాబక్, మజ్రూ సుల్తాన్ పూరీలు ముఖ్యులు

కమ్యూనిస్టుపార్టీ మహాసభ
ఫోను నెంబర్ల వివరాలు

విజయవాడ, ఏప్రిల్ 1

ఇక్కడ ఈనెల 7వ తేదీనుండి జరుగబోతున్న భారత కమ్యూనిస్టుపార్టీ ఆరవ మహాసభ సందర్భంలో ఆహ్వానసంఘం వారితో మాట్లాడేవారు ఈ క్రింది ఫోను నెంబర్లను వాడవలసివుంది

ఉముంబానగర్‌లోని ఆహ్వాన సంఘ కార్యాలయం ఫోను నెంబరు 1889 విజయవాడ గవర్నర్‌పేటలోని ఆహ్వాన సంఘ కార్యాలయం ఫోను నెంబరు 1876 ఈ నాటినుండి ప్రజాశక్తినగర్‌లో నెలకొల్పబడుతున్న కమ్యూనిస్టుపార్టీ జాతీయ సమితి కార్యాలయంవారి ఫోను నెంబరు 1449.

టెలిగ్రాములు యివ్వదలచినవారు "కమ్యూనిస్టు విజయవాడ" అంటే చేరుతుంది

"విశాలాంధ్ర" పత్రికకు "ఆంధ్ర విశారద" కానుక

శ్రీ తాపీ దంపతుల సమాదరణ

హైద్రాబాద్, ఏప్రిల్ 2

విశాలాంధ్ర వాణి "విశాలాంధ్ర" అభ్యుదయాన్ని కాంక్షిస్తూ, రు 58లు విరాళం పంపడంతోపాటుప్రముఖాంధ్ర రచయితా, కవీ విమర్శకులూ, పరిశోధకులూ, "ఆంధ్ర విశారద" అయిన శ్రీ తాపీ ధర్మారావుగారు ఈ క్రింది సందేశం అందించారు

"సత్యాన్ని-ప్రకటించడానికీ, అధర్మాన్ని ప్రతిఘటించడానికీ, నిర్విరామంగా పాటుపడుతున్న "విశాలాంధ్ర"కు కలిగిన అభ్యుదయాన్ని ఆత్మీయాభ్యుదయంగా భావించి ఆనందించటం మా అన్నపూర్ణకు పరిపాటి ఇప్పుడామె దాదాపు రెండునెలలుగా స్పృహ బొత్తుగాలేని అనారోగ్యంతో మహా ప్రమాదావస్థలో ఉంది లేకుంటే ఈనాటి నిధి వసూళ్ళలో దేశం నాలుగు చెరగులా కనబడుతున్న కార్యకర్తల ఉత్సాహమూ, ప్రజల ఆదరాభిమానాలూ చూచి ఎంత మురిసిపోయేదో చెప్పలేము దానికి సూచనగా ఈ చిన్న కానుకను (రు 58-0-0) దయచేసి, ఆమెపేరు మీదుగా స్వీకరించవలసిందని ప్రార్థిస్తున్నాము."

గోదావరి ఉపనదీ లోయ ప్రాంత పథకం

ఔరంగబాద్, ఏప్రిల్ 2

మరాట్వాడా జిల్లాలను, నాసిక్ అహ్మద్ నగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలనూకలిపి గోదావరినదీలోయ ప్రాంతమంతటికీ కలిపి ఒక బృహత్తర ఇరిగేషన్ పథకాన్ని మహారాష్ట్ర ఇరిగేషన్ కమిషన్ తయారుచేయనున్నదని ఆ రాష్ట్రకమిషన్ అధ్యక్షులు శ్రీ ఎస్. జి బార్వే నేడిక్కడొక పత్రికా గోష్ఠిలో చెప్పారు

కొలది నెలల్లోనే కమిషన్ ఈ పథకాన్ని పూర్తిచేయనున్నదని ఆయన చెప్పారు.

లియోపాల్డ్ విల్లీలో నూతనంగా ఉత్తర కాటంగా ప్రభుత్వం
ఏర్పరుస్తానని బలూబా తెగల నాయకుని హెచ్చరిక

లియోపాల్డువిల్లీ, ఏప్రిల్ 1

బలూబా తెగలను బలప్రయోగం ద్వారా హింసించడంలో కాటంగాకు అధిపతినని చెప్పుకొంటున్న ద్రోహి షోంబే తగ్గినట్లయితే ఉత్తర కాటంగా ప్రభుత్వాన్ని లియోపాల్డువిల్లీలో తాను ఏర్పాటు చేయనున్నట్లు బలూబా తెగల నాయకుడు జాసన్ సెండ్వే నేడిక్కడ హెచ్చరించారు సెండ్వే అనేక లక్షలమంది బలూబా తెగలకు నాయకుడు.

యూరపు పర్యటించి ఇటీవలే సెండ్వే ఇక్కడకు వచ్చారు

తన పథకాన్ని కసవూబూప్రభుత్వ ప్రధాని జోసెఫ్ ఇలియో, విదేశాంగ మంత్రి బొంబోకో, హోంమంత్రి బలపరుస్తున్నారని సెండ్వే అన్నారు

కాటంగారాష్ట్రాన్ని తిరిగి ఆక్రమించుకొనేందుకు మొబుటూతో సహా పై నాయకులందరినీ తాను సమావేశపరచనున్నట్లుకూడా సెండ్వే తెలియజేశారు.

కాటంగాలోకి ఘూర్ఖా సైనికులు
800 మందిని విమానాల్లో చేరవేసినట్లు వెల్లడి

లియోపాల్డ్‌విల్లీ, ఏప్రిల్ 1

కాటంగా రాష్ట్రంలోని కామినా యుద్ధ స్థావరానికి భారతదేశానికి చెందిన ఘూర్ఖా సైనికులు 800 మందిని లియోపాల్డువిల్లీనుండి విమానాల ద్వారా ఐరాస నేడు చేరవేసింది కాటంగా అధికారులు, అమరవీరుడు లుముంబా అనుకూల సైన్యాలకుమధ్య కాటంగా ఉత్తర ప్రాంతంలో ఘర్షణలు జరక్కుండా ఆపడానికే ఈ సైన్యాలను దింపుతున్నట్లు కూడా ప్రకటనలు వెలువడ్డాయి.

ఇప్పటికి రెండు విమానాలు వెళ్ళిపోయాయి త్వరలో మరో ఏడు విమానాలు బయలుదేరతాయి

ఇదే సమయంలో ఉత్తర కాసై రాష్ట్రంలోని లుముంబా అనకూల సైన్యాలపైకి కాలోంజి దాడి ప్రారంభించాడు

కాలోంజీ సైనికులకు క్రొత్తంచి, బెల్జియం సైన్యాధిపతులు నాయకత్వం వహిస్తున్నారు షోంబేతో సంప్రతించిన మీదనే ఈదాడి కాలోంజీ ప్రారంభించాడని పరిశీలకులు ఇక్కడ భావిస్తున్నారు బలూబా తెగల కేంద్రమైన మనోనోను షోంబే ద్రోహులు మళ్ళీ ఆక్రమించుకొన్నారు

రెండురోజుల క్రింద జరిగిన ఘర్షణలో బలూబాతెగకు చెందిన వారిని ఏడుమందిని షోంబే సైనికులు చంపారని, ఉత్తర కాటంగా ప్రాంతంలో ఉద్రిక్తత, అశాంతి ఏర్పడి వున్నదని కూడా వార్తలు వచ్చాయి.

పంచాయతీలలో పన్నుల వసూళ్ళు

రేపల్లె, మార్చి 30

రేపల్లెతాలూకా, భట్టిప్రోలు సాబ్ డివిజన్ ప్రాంతాలలో యీక్రిందతెలుపబడిన నాన్ నోటిఫైడ్ పంచాయతీల్లో 1960-61 సంవత్సరానికి యింటి పన్నులు పూర్తిగా బకాయిలేకుండ నూటికి నూరుపాళ్లు వసూలు చేసినట్లు పంచాయతీ అధ్యక్షులు తెలియజేస్తున్నారు ఆ గ్రామాలపేర్లు.

చేబ్రపూడి, ఉత్తర కామరాజుగడ్డ, పెనులంక, పెద్దలంక, కుమ్మల

బస్తర్ ఆదివాసులపై పోలీసు కాల్పులు

12 మంది మరణం; ఐదుగురికి గాయాలు

భోపాల్, ఏప్రియల్ 1

మధ ప్రదేశ్‌లో గిరిజనుల జిల్లా అయిన బస్తర్‌జిల్లా ముఖ్య పట్టణం జగ్దల్‌పూర్‌కు 21 మైళ్ళ దూరమునగల లాహండిగుడాలో పోలీసులు తుపాకులు కాల్చినందున 12 మంది మరణించారు, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు

లాహండిగుడా పోలీస్ స్టేషన్ మీద పది వేల మంది ఆదివాసులు విల్లంబులు, బల్లెములు, తదితర మారణాయుధాలతో దాడి చేయగా పోలీసులు కాల్పులు జరిపారని అధికారు లంటు న్నారు.

ఐదుగురు గాని అంతకు మించిగాని ఎవరూ సభలు, ఊరేగింపులు జరప రాదనీ, మారణాయుధాలు ధరించ రాదనీ నిషేధిస్తూ క్రిమినల్ చట్టం లోని 155 వ సెక్షన్ క్రింద ఒక ఉత్తరువు జారీ చేశారు

ప్రస్తుతం పరిస్థితి అదుపులో వున్న దని అధికారులు చెబుతున్నారు

ఈ సందర్భంలో చేసిన అధికార ప్రకటనలో ఆ పోలీస్‌స్టేషన్ పై దాడి జరిగినప్పుడు ఆదివాసులను శాంత పరచడానికి జరిగిన ప్రయత్నాలు విఫల మయ్యాయనీ, అప్పుడు పోలీసు అసిస్టెంటు సూపరింటెండెంటు తన రివాల్వరుతో ఐదుబారులు, స్పెషల్ ఆరమ్డ్‌ఫోర్స 40 బారులు కాల్చగా పదిమంది అక్కడికక్కడే చనిపోయా రనీ, మరొక ఏడుగురు గాయపడ్డారనీ, ఆ తర్వాత వీరిలో ఇద్దరు చనిపోయా రనీ తెలిపారు

ఈ కాల్పులకు పూర్వం అక్కడ గుమిగూడిన వారిని చెదరగొట్టడానికి బాష్పవాయు బాంబులను ప్రేల్చినా ఫలితం లేకపోయిందని ఆ ప్రకటనలో వున్నది

"ఉద్రిక్తులైన ఆ ప్రజలు నినాదాలిస్తూ కత్తులు, గొడ్డళ్లు మున్నగు ఆయుధాలను ఝుళిపిస్తూ మరునాటి ఉదయానికి బస్తర్ మాజీరాజును విడుదలచేస్తేసే గాని వీలులేదని పట్టుపట్టారు.

(ఈ మాజీరాజు శ్రీ ప్రవీణ్‌చంద్ భంజ్ దేవును ప్రస్తుతం డిటెన్షన్ చట్టం క్రింద నర్సింగ్‌గఢ్ జైలులో బంధించి వుంచారు)

ఆ తర్వాత గుమిగూడిన వారంతా కలిసి పోలీసు స్టేషన్‌మీద దాడి సాగించారని, వారిలోనుండి ఒకసారి తుపాకి ప్రేలుడు వినిపించిందనీ ఆ ప్రకటనలో చెప్పారు. ఆ తర్వాత పోలీసులమీదికి కొన్ని బాణాలుకూడా వచ్చి పడ్డాయి అన్నివైపులనుండి దాడి సాగడం ఆరంభించినప్పుడు పోలీసులుకూడా కాల్పులు జరిపారు.

బస్తర్ కాల్పులపై న్యాయ విచారణ

జరిపిస్తానని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి వెల్లడి

సరణ్‌ఘడ్, ఏప్రిల్ 1

బస్తర్ జిల్లాలోని లోహాండిగుడ వద్ద నిన్న జరిగిన పోలీసుకాల్పులపై అవసరమైతే న్యాయవిచారణ జరపించగలనని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టరు కైలాసనాథకట్జూ నేడు విలేకరులతో వెల్లడించారు. న్యాయ మూర్తులద్వారా దర్యాప్తు వెంటనే జరిపిస్తామని శ్రీ కట్జూ తెలియజేశారు

హరిజన మహాసభకు హాజరయ్యేందుకు శ్రీ కట్జూ నేడిక్కడికి కేంద్ర హోంమంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రితో సహా వచ్చారు

(ఆదివాసులపైన నిన్న పోలీసులు కాల్పులు జరిపినందువల్ల పన్నెండు మంది మరణించారు మరో ఐదుగురికి గాయాలు తగిలాయి)

పరిస్థితిని స్వయంగా తెలుసుకొనేందుకు ఆ ప్రాంతంలో తాను త్వరలో పర్యటిస్తానని శ్రీ కట్జూ తెలియజేశారు,

తనకు పూర్తి వివరాలు తెలియదని అందువల్ల వ్యాఖ్యానం చేయలేనని లాల్ బహదూర్ శాస్త్రి అన్నారు.

అక్కడ జరుగుతున్న పరిణామాలు చాల దురదృష్టకరంగా వున్నాయని తమ కోర్కెలు నెరవేర్చుకొనడానికి శాంతియుతమైన, రాజ్యాంగ పద్ధతులు అనుసరించ వలసిందిగా శ్రీ కట్జూ అక్కడి ప్రజలను కోరారు.

బరోడా, రత్లాం అన్న ప్రాంతాలలో రెండు దేశవాళీ పెట్రోలియంనిల్వ గిడ్డంగులను తెరిచారు.

దక్షిణాఫ్రికాతో చైనా తెగతెంపులు

లండన్, ఏప్రిల్ 1

"దక్షిణాఫ్రికాతో అన్ని రకాల ఆర్థిక-వ్యాపార సంబంధాలను చైనా తెగతెంపులు చేసుకున్నదనీ, ఈ ఉదాహరణను అనేక దేశాలు అనుసరించే అవకాశమున్నదనీ" లండన్‌లో ప్రవాసముంటున్న దక్షిణాఫ్రికా రాజకీయ వేత్తల ప్రతినిధి ఒకరు నేడు చెప్పారు.

ఈ దేశాలపేర్లు వెల్లడించడానికి నిరాకరించారుగాని "సకాలంలోనే ఆ పేర్లు ప్రకటించ బడతాయి, నేను చెప్పగలిగినదంతా అలాంటి దేశాలు చాలా వున్నాయని మాత్రమే" అన్నారు.

ఆర్థిక సంబంధాలను త్రెంచివేసుకుంటున్నామని అంతర్జాతీయ వాణిజ్యాభివృద్ధికి కృషిచేసే చైనా సమితి వారు పంపిన ఉత్తరంలో తెలిపారు

రష్యా సాయంతో 26 ముఖ్య పారిశ్రామిక-విద్యుత్ ప్రాజెక్టులు

భారతదేశంలో మూడవ ప్రణాళికా కాలంలో నిర్మించుతారని 'టాస్' వార్త

మాస్కో, ఏప్రిల్ 1

భారతదేశం చేబట్టబోయే తృతీయప్రణాళికక్రింద సోవియట్ సాంకేతిక సహాయంతో భారత దేశంలో 26 పారిశ్రామిక, విద్యుత్ ప్రాజెక్టులు నిర్మితమవుతాయని సోవియట్ వార్తాసంస్థ టాస్' నేడు ప్రకటించింది

భారత జాతీయార్థిక వ్యవస్థను మరింతగా బలపరచే అతిముఖ్య ప్రాజెక్టులలో ఇవి చేరతాయని విదేశాలతో ఆర్థిక సంబంధాలను ఏర్పరచుకొనే సోవియట్ సంఘం నేడు "టాస్" విలేకరితో చెప్పింది

వచ్చేఐదేండ్లలోను భిలాయ్ ఉక్కు కర్మాగారాన్ని 25 లక్షల టన్నుల ఉక్కును ఉత్పత్తిచేసేశక్తిగల కర్మాగారంగా విస్తరింప జేస్తారు ఈ విస్తరణ పథకం యీ 26 ప్రాజక్టులలో చేరదు. భిలాయ్ మిల్లు విస్తరణ పూర్తి అయిన పిమ్మట మొత్తం దేశంలో తయారయ్యే ఉక్కులో ఆ ఒక్క మిల్లులోనే 4వ వంతు ఉత్పత్తి అవుతుంది

కొత్తగా నిర్మించబోయే ఈప్రాజెక్టులలో గుజరాత్‌లో స్థాపించనున్న క్రూడాయిల్ శుద్ధి కర్మాగారం ఒకటి ఇక్కడ 20 లక్షల టన్నుల క్రూడాయిల్ ను తయారుచేస్తారు.

కరాచీ కళాశాల విద్యార్థుల సమ్మె

8 మంది విద్యార్థుల శిక్షకు నిరసనగా

కరాచీ, ఏప్రిల్ 1

గత గురువారంనాడు ఎనిమిది మంది విద్యార్థులను శిక్షిస్తూ సైనిక న్యాయస్థానం యిచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా స్థానిక కళాశాల విద్యార్థులు నేడిక్కడ తరగతులకుహాజరుకాకుండా నిరసన సమ్మె సాగించారు. విద్యార్థులు సమ్మె చేయడం నిన్న ప్రారంభించారు

గత ఫిబ్రవరి 27 వ తేదీన పోలీసులపై విద్యార్థులు దౌర్జన్య చర్యలు చేశారన్న ఆరోపణపై ఎనిమిదిమంది విద్యార్థులను న్యాయస్థానం శిక్షించింది

స్థానిక కళాశాలల యెదుట పోలీసులతో ప్రభుత్వం గట్టి కాపలా పెట్టింది.

సింద్రీ ఎరువుల ఫ్యాక్టరీలో పడిపోతున్న ఉత్పత్తులు, కరిగిపోతున్న లాభాలు

లోక్‌సభలో అంచనాలసంఘం నివేదిక సమర్పణ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1

ఏటేటా ఉత్పత్తులు పడిపోవడం, లాభాలు తరిగిపోవడం, ఖర్చుల ప్రాతిపదికపై లెక్కలు వ్రాయకపోవటం - ఇవీ, ఇంకా మరికొన్ని అవలక్షణాలూ సింద్రీ ఎరువుల ఫ్యాక్టరీలో కనిపిస్తున్నాయని లోక్‌సభ నియమించిన అంచనాలసంఘం విమర్శించింది

ఈ సంఘం నివేదికను నేడు లోక్ సభకు సమర్పించారు.

ఈ ఫ్యాక్టరీ ఉత్పత్తి చేసే సరుకులలో అమోనియం సల్ఫేటు ప్రధానమైనది. ఈ సరుకు ఉత్పత్తి 1957-58 నుండి పడిపోతూ వున్నదనీ, 1959-60లో యీ ఫ్యాక్టరీ ఉత్పత్తి చేయగల శక్తిలో 81 శాతం మాత్రమే ఇది ఉత్పత్తి అయిందనీ ఆ సంఘం నివేదించింది ఇక అమోనియా, గ్యాస్, కోక్‌ల విషయం చూస్తే ఇవికూడ 1958 నుండి తగ్గిపోసాగాయి. అమోనియంసల్ఫేటుఉత్పత్తి విషయంలో ఆ ఫ్యాక్టరీ తన ఉత్పత్తి శక్తిని ఏ ఏడాదిలోనూ అందుకోలేదు.

ఈ తరుగుదలలకు కారణాలేమిటో తెలిపిన హాస్కెస్ జహీర్ నివేదికలోని అంశాలను పరిశీలించమని ఈ నివేదిక కోరింది. 1954 లో ఇందులోని కోక్ ఓవెన్లపని ఆరంభమయినప్పుడే గ్యాస్ ఉత్పత్తి దెబ్బతిన నారంభించిందనీ, అప్పటినుండి ఐదేండ్లపాటు ఈసమస్య పెరుగుతూనే వచ్చిందనీ, ఇందువల్ల ఉత్పత్తులు దెబ్బతినడమేగాక అసలు జనరేటర్ల జీవితానికే నష్టం కలిగించిందనీ తెలిపింది.

ఈ జనరేటర్లమీద అదనపు పని భారం పడుతున్నదనీ, ఇందుకు ఎవరు బాధ్యులో నిర్ణయించడానికీ, ఇలాంటిది ఇకముందు జరగకుండా జాగ్రత్త వహించడానికీ తక్షణం దర్యాప్తు జరిపించాలని అంచనాల సంఘం కోరింది.

బొగ్గు గనులను జాతీయం చేయాలి

లోక్‌సభలో కమ్యూనిస్టు సభ్యురాలు శ్రీమతి రేణూ చక్రవర్తి డిమాండ్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1

ప్రయివేటు రంగంలోవున్న బొగ్గుగనులను జాతీయం చేయాలని నేడు లోక్‌సభలో కమ్యూనిస్టు సభ్యురాలు శ్రీమతి రేణూ చక్రవర్తి డిమాండ్ చేశారు

తాను ప్రతిపాదించిన అనధికార తీర్మానంపై శ్రీమతి రేణూ చక్రవర్తి ప్రసంగిస్తూ బొగ్గు అతికీలకమైన పరిశ్రమ అని చెప్పారు. దీనిపైనే ప్రణాళికాబద్ధమైన పారిశ్రామికాభివృద్ధీ, ధరల వ్యవస్థా ఆధారపడి వుండగల దన్నారు.

ఎన్ని శాసనాలనుచేసి నప్పటికీ బొగ్గు యజమానులు బొగ్గు ఉత్పత్తిని దెబ్బతీస్తున్నట్లు, కార్మికులకు న్యాయంగా యివ్వవలసిన జీతాలను ఇవ్వకుండా ఎగవేస్తున్నట్లు గతంలో స్పష్టంగా కనపడుతున్నది. వేతనాలను పెంచినప్పుడల్లా బొగ్గుధరలను పెంచాలని యజమానులు డిమాండ్ చేస్తున్న విషయం మనం చూస్తూనే వున్నాం

చిన్న చిన్న బొగ్గు గనులు అనేకం ప్రయివేటు రంగంలో వున్నాయి అవి శాస్త్రీయ పద్ధతులలోనూ, పొదుపుగానూ నడప బడటం లేదని తెలుసు అందువలన వీటినన్నింటినీ కలిపివేయడం అవసరం

దేశంలో సాగుతున్న ప్రణాళికాబద్ధమైన పారిశ్రామికాభివృద్ధికి ఎలాంటి భంగం వాటిల్లకుండా ప్రయివేటు రంగంలోవున్న ఈ బొగ్గుగనులపై ప్రభుత్వానికి ఖచ్చితమైన కంట్రోలు వుండాలని ఆమె కోరారు అలాగే బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులకు సరియైన జీతాలను చెల్లించేటట్లు చూడాలి.

తీర్మానాన్ని శ్రీ శిబ్బన్‌లాల్ సక్సేనా (స్వతంత్ర-యు.పి.) బలపరుస్తూ మాట్లాడారు.

సక్సేనా ప్రసంగం ముగియకముందే నేటికి సభ వాయిదా పడింది.

భారత విదేశాంగ విధానం విశిష్టత

లోక్‌సభలో ప్రధాని నెహ్రూ వివరణ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1

ప్రపంచమూ, భారతదేశమూ అనేక క్లిష్టపరిస్థితులను ఎదుర్కొనవలసి వచ్చినప్పటికీ, భారతదేశం అనుసరించుతున్న విదేశాంగ విధానం సరియైనదేనని చాలవరకు రుజువైనదని నేడు ప్రధాని నెహ్రూ లోక్‌సభలో విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ పద్దుపై మాట్లాడుతూ అన్నారు

నిజానికి యింతకుముందు ఈ విధానాన్ని విమర్శించిన వారుకూడా ఇప్పుడు అది సరియైనదేనని మెచ్చుకోవడం ప్రారంభించారనికూడా ఆయన అన్నారు.

భారతదేశం బలాన్నీ, సరిహద్దు సమస్యపై అది తీసుకున్న సరియైన వైఖరినీ చైనాప్రభుత్వం గుర్తించి వెనక్కు తగ్గగలదనే ఆశాభావాన్ని శ్రీ నెహ్రూ వెల్లడించారు

తాము చేసినది తప్పని చైనావారు గుర్తించి వెనక్కు తగ్గుతారనికూడా తనకు ఆశగలదని ఆయన చెప్పారు

భారతదేశం మొట్టమొదట శాంతియుతమైన తటస్థ విధానాన్ని చేబట్టిన నాడు అలాంటి విధానాన్ని అనుసరించిన మరొకదేశం దాదాపు లేదనే చెప్పవచ్చు కాని ఈనాడు మనం అనుసరించుచున్న తటస్థవిధానంలాంటి దాన్ని చేబట్టిన దేశాలు ఇరవయ్యో అంతకంటే హెచ్చుగానో వున్నాయి అంతేకాదు, మిలటరీ కూటాల్లో భాగస్వాములుగావున్న అగ్ర రాజ్యాలే ఇండియాఇలాంటి విధానాన్ని చేబట్టినందుకు మెచ్చుకొంటున్నాయి.

తన మంత్రిత్వశాఖ మామూలుగా వుండే నిత్యవ్యవహారాలను నిర్వహించడమేగాక ప్రపంచాన్నీ మనదేశాన్నీ ఎదుర్కొంటున్న పెద్దసమస్యలను పరిష్కరించుకోవాల్సిన బాధ్యతను కలిగివున్నదనీ, ఇకముందు ఆబాధ్యతలు మరింతగా పెరిగే అవకాశం గలదనీ అన్నారు

రోజు రోజుకు అనేక దేశాలు కొత్తగా స్వతంత్ర రాజ్యాలవుతున్నాయి. ఇది చాలసంతోషదాయకమైన పరిణామం ఆ అన్నిదేశాలతోనూ, ముఖ్యంగా దాదాపు స్వతంత్రమైన ఆఫ్రికా దేశాలతోనూ మన దేశం దౌత్య సంబంధాలను పెట్టుకోవలసి వుంది అంతేకాకుండా నేడు ప్రపంచాన్ని ఎదుర్కొంటున్న సమస్యలు మరింత క్లిష్టమవుతున్నాయి

ప్రపంచాన్ని నేడు అన్నిటికంటే ముఖ్యంగా ఎదుర్కొంటున్న పెద్ద సమస్య నిరాయుధీకరణ సమస్య ఇది ప్రపంచానికేగాక భారతదేశానికికూడా హెచ్చుగా సంబంధించిన సమస్య అందువలన ఈ అన్ని విషయాలదృష్ట్యా సభవారు విదేశాంగ మంత్రిత్వశాఖను, దాని విధానాలను పరిశీలించి తీర్పు చెప్పాలని కోరుతున్నారు

ఫోటో - సినీకెమెరా

లెనిన్‌గ్రాడ్, ఏప్రిల్ 1

కెమెరాతో ఒకేసారి మామూలు ఫోటోలూ, ఫిల్ములూ తీయడానికి వీలుగావుండే "ఫోటో-సినీ కెమెరాను లెనిన్‌గ్రాడ్‌లోని ఆప్టికల్-మెకానికల్" సంస్థకు చెందిన నిపుణులు తయారుచేశారు. దాని పేరు "జానూస్". ఇటువంటి కెమెరా తయారు కావడం ప్రపంచంలో ఇదే ప్రప్రథమం

కృశ్చేవ్‌కు రోరిక్ బహూమతులు

శ్రీ కె.పి.యస్. మీనన్ ద్వారా

మాస్కో, మార్చి 31

లావోస్‌సమస్యపైభారతప్రభుత్వం అభిప్రాయాలను తెలియజేయడానికి గత సోమవారంనాడు భారత రాయబారి శ్రీ కె. పి. యస్. మీనన్ సోవియట్ ప్రధాని కృశ్చేవ్‌ను కలుసుకొన్నప్పుడు ప్రఖ్యాతచిత్రకళాకారుడు స్వెటోస్లావ్ రోరిక్ వ్రాసిన మూడు చిత్రాలను బహూకరించారు

రష్యన్ చిత్రకారుడైన రోరిక్ భారతదేశంలోనే స్థిరపడి ప్రఖ్యాత భారతీయ సినీతార దేవికారాణిని పెండ్లాడిన విషయం పాఠకులకు విదితమే.

ఈ మూడు చిత్రాల్లో రెండు లెనిన్‌గ్రాడ్‌లోనిమ్యూజియంలోవుంచడానికి వుద్దేశించబడినాయి మూడోది వ్యక్తిగతంగా కృశ్చేవ్‌కు ఉద్దేశించబడింది.

ఈ చిత్రాల్లో ఒకటి హిమాలయ పర్వతాల్లో రోగులున్న దృశ్యానికి సంబంధించింది మరొకటి కేరళలోని పంటసిరి దృశ్యానికి సంబంధించింది.

మూడు చిత్రాలను కృశ్చేవ్ స్వీకరిస్తూ తనకు ఏ చిత్రం ఉద్దేశించబడిందో చిత్రకారుడే నిర్ణయించాలన్నారు.

అయితే ఈ యేడాదిలో మాస్కోలో రాయబారి పదవినుండి విరమించుతున్న శ్రీ మీనన్ జన్మించిన ప్రాంతానికి సంబంధించిన దృశ్యంగల చిత్రం వుంచుకోవడం తన కిష్టమన్నారు

బర్మాషెల్ నూనె శుద్ధి కర్మాగార విస్తరణకు ప్రభుత్వ నిరాకరణ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1

1951 నాటి ఒప్పందానికి అనుగుణంగా బర్మాషెల్ నూనెశుద్ధి కర్మాగారాన్ని విస్తరింపజేసే కార్యక్రమానికి ప్రభుత్వం అంగీకరించదని తెలిపామని నేడు లోక్‌సభలో గనుల-నూనె శాఖమంత్రి శ్రీ కె. డి. మాలవ్యా చెప్పారు.

చైనా - ఇండొనేషియా 'స్నేహ-సాంస్కృతిక' ఒడంబడిక

ఉభయ దేశాల నాయకుల సంయుక్త ప్రకటన

జాకార్తా, ఏప్రిల్ 1

చైనా - ఇండొనేషియాల మధ్య కుదిరిన స్నేహ - సాంస్కృతిక ఒడంబడికమీద నేడిక్కడ సంతకాలు చేశారు.

చైనా విదేశాంగ మంత్రి చెన్ - ఈ ఇండొనేషియాను సందర్శించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఒక సంయుక్త ప్రకటన కూడ వెలువడింది

చెన్ - ఈ గౌరవార్థం నేడిక్కడ ప్రభుత్వ భవనంలో ఒక వీడ్కోలు విందు ఏర్పాటయింది. అప్పుడు ఇండొనేషియా అధ్యక్షుడు డా॥ సుకర్నోను ఉద్దేశించి మాట్లాడుతూ చెన్ - ఈ ఇలా అన్నారు

"పశ్చిమ ఇరియన్ తిరిగి ఇండొనేషియా కౌగిలిలో చేరేరోజు తప్పక వచ్చి తీరుతుంది

"మీ పవిత్ర భూభాగమైన పశ్చిమ ఇరియన్‌నుండీ, ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాలనుండీ సామ్రాజ్యవాదమూ, వలసాధిపత్యమూ వైదొలగిపోవాలని చరిత్ర సూచిస్తున్నది."

"ఇనుము కొరతవల్ల ఆంధ్రపరిశ్రమలు మూతపడవు"

లోక్‌సభలో మంత్రి ప్రకటన

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1

ఇనుము, ఉక్కు కోటాలను ఇచ్చే విధానంవల్ల యీలోహం సప్లయిలలో కొరత ఏర్పడినందున ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు మూతపడే ప్రమాదమేమీ లేదని నేడు లోక్‌సభలో గనుల-ఇంధనాలశాఖామంత్రి సర్దార్ స్వరణ్ సింగ్ చెప్పారు

శ్రీ ఉస్మాన్ ఆలీఖాన్ అడిగిన ప్రశ్నకు మంత్రి పైవిధంగా జవాబిచ్చారు

ఇటార్సీ-భూపాల్ ప్యాసెంజర్ రైలు గూడ్సుబండికి గుద్దుకున్నందున 22 మందికి గాయాలు తగిలాయి.

లారీ ప్రమాదంలో 5 గురి మరణం

విశాఖజిల్లాలో

హైద్రాబాద్, ఏప్రిల్ 1

గత మంగళవారంనాటి రాత్రి విశాఖపట్నంజిల్లా చింతపోలీస్‌స్టేషన్ ప్రాంతంలోని దిగువపాకలు అనే గ్రామం సమీపంలో సంభవించిన ఒక లారీప్రమాదంలో అయిదుగురువ్యక్తులు మరణించారు

వారిలో ఒక మహిళా, ఒక కుర్రవాడు వున్నారు మరో అయిదుగురికి గాయాలు తగిలాయి. సిమ్మెంటు బస్తాలున్న లారీ ఒకటి నరసీపట్నం రోడ్డు రైల్వే స్టేషన్‌నుండి సీలేరు విద్యుత్ కర్మాగార ప్రాంతంవైపుగా వెళ్తుందనీ లారీ ఒకచోట మలుపు తిరగబోయేసరికి బోల్తాకొట్టి అందులోని వ్యక్తులు పట్టీలు కొట్టిపడిపోయారనీ తెలుస్తోంది గాయపడ్డ వారిలో డ్రైవరూ, క్లీనరూ వున్నారు

ఐరాస సైనిక నాయకత్వ నిజాయితీపై శంక

తటస్థ పరిశీలకుల విమర్శ

లియోపాల్డ్‌విల్లీ, ఏప్రిల్ 1

కాటంగా విద్రోహి షోంబే బలగాలకు, ఉత్తరాన గల ఉముంబో సైనికులకు మధ్య ఘర్షణలురాకుండా నిరోధించడానికిఐరాససైన్యాధిపత్యంలియోపాల్డ్‌విల్లీనుండి విమానాలమీద 800 మంది గూర్ఖాసైనికులను కాటంగాకు పంపడం ఆరంభించింది.

కాటంగాకు భారతీయ సైనికులను పంపితే, ఆ చర్యను తమపై యుద్ధం ప్రకటించినట్లుగా ఎంచుతామని ఇటీవలనే షోంబే హెచ్చరిక ఒకటి చేసినప్పటికీ ఐరాస అధికారులు గత రాత్రి యీ సైనికులను పంపాలన్న నిర్ణయం చేశారు.

కాటంగాలో కీలక సైనిక స్థావరమైన కామినాలో యీ గూర్ఖాలను వుంచాలని ఐరాస ఉద్దేశం ఈస్థావరం మొన్ననే షోంబే సైనికుల హస్తగతమైన మనోనోకు 200 మైళ్లు ఆగ్నేయ దిశగా వున్నది.

ఉత్తర కాటంగాలో పరిస్థితి ఉద్రిక్తంగా వున్నదని వార్తలందాయి.

అవసరమైతే బలప్రయోగం చేయాలని ఐక్యరాజ్యసమితి చేసిన నిర్ణయాను సారమే యీ సైనికులను పంపుతున్నామని ఐరాస ప్రతినిధి ఒకరు చెప్పారు.

ఎలిజబెత్ విల్లీనుండి వచ్చిన ఒకవార్త ప్రకారం షోంబే కాంగో కసవూబూకు ఒక తంతి పంపుతూ టనానారివ్ మహాసభలో తామంతాకలిసి తీసుకున్న నిర్ణయాలను తానిక ఏమాత్రం పాటించబోలేదనీ, ఇకముందు స్వతంత్ర విధానాలనే అనుసరించదలచాననీ చెప్పినట్లు తెలియవచ్చింది

ఐరాసపై తటస్థ పరిశీలకుల విమర్శ

ఇది ఇలావుండగా మనోనోను షోంబే బలగాలు పట్టుకోనగలగడానికి ఐరాస ప్రదర్శించిన అసమర్థతయే కారణమని ఇక్కడున్న చాలామంది తటస్థ పరిశీలకులు విమర్శిస్తున్నారు

మనోనోమీదకు షోంబే సైనికులు దాడి చేయడానికి 4 రోజుల ముందే మనోనోలో వున్న నైజీరియా సైనికులను ఐరాస ఉపసంహరించిందనీ, డబ్బుకోసం షోంబే సైన్యంలో చేరిన దక్షిణాఫ్రికా, బెల్జియం, ఇటలీ దేశస్థులే మనోనోపై దాడిచేసిన సైన్యంలో ప్రధాన భాగమనీ వీరంటున్నారు.

ఈ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం షోంబే తన సైన్యాన్ని సన్నద్ధం చేస్తున్నట్లు ఐరాస సైన్యాధిపత్యానికి ముందుగానే తెలిసివున్నదనీ, అలాంటిస్థితిలో మనోనో నుండి నైజీరియా సైన్యాలను ఉపసంహరించడం ఆ నగరంమీదకు దాడికి రమ్మని పిలుపు ఇచ్చినట్లే అయిందనీ తెలుస్తున్నది.

ఇలాంటి దాడి జరుగుతున్నదని తెలిసికూడా ఐరాస అక్కడికి అదనపు సేనలను పంపనందుకు వారు ఆశ్చర్యం ప్రకటిస్తున్నారు.

ఐరాస నిజంగా నిష్పక్షపాత బుద్ధితోనే ప్రవర్తిస్తున్నదా అని వీరి ప్రశ్న

మనోనో మీదికి షోంబే సైనికులు దండెత్తి వస్తారని తెలిసికూడ అక్కడ నుండి తన సేనలను ఉపసంహరించుకున్న ఐరాస, కివూరాష్ట్రంలో అధికారులు బెల్జియం వ్యతిరేక చర్యలకు పూనుకొనబోతున్నారని వార్తలు వచ్చీరావడంతోనే సమర్థులైనసులయా సైనికులను అక్కడకు హుటాహుటిని ఎలా పంపగలిగారని వీర ప్రశ్న

ఇంతేగాక ఉముంబో వ్యతిరేక నాయకులకు ఐరాస సైన్యాధిపత్యానికి చెందిన కొన్ని రహస్య ఉత్తరువులను చేర వేయడం జరిగిందనీ, యీ నాయకుల ప్రయోజనాలకోసమే భారతీయ సైనికులను వినియోగించడం జరగకుండా వుండాలంటే ఐరాస సైన్యాధిపత్యాన్ని మొత్తంగా మార్చివేయాలనీ యీ తటస్థ పరిశీలకులు చెబుతున్నారు.

కృష్ణా-గోదావరీ నదీ జలాల పంపిణీ వివాదం

కేంద్రం పరిష్కారానికి అన్ని రాష్ట్రాలు అంగీకరించాయని లోక్‌సభలో మంత్రి వెల్లడి

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1

కృష్ణా - గోదావరి నదీజలాల పంపకంలో వచ్చిన వివాదానికి కేంద్ర ప్రభుత్వమే అవసరమైన పరిష్కారాన్ని కనుగొనాలని ఆ వివాదానికి సంబంధించిన రాష్ట్రాలు ఏకగ్రీవంగా అంగీకరించాయని నేడు లోక్‌సభలో ఇరిగేషన్, విద్యుత్‌శాఖల మంత్రి శ్రీ హఫీజ్ అహమ్మద్ ఇబ్రహీం తెలియజేశారు

ఇటీవల తాను ఆంధ్రా, మైసూరు, మహారాష్ట్ర ముఖ్యమంత్రులతో జరిపిన సంభాషణలను మంత్రిఇబ్రహీం ప్రస్తావించి, నదీ జలాల పంపిణీవిషయమై ఏర్పడిన వివాదం త్వరలోనే పరిష్కారం కాగలదనే ఆశాభావం వెలిబుచ్చారు

శ్రీ ఇబ్రహీం తన మంత్రిత్వ శాఖ పద్దుపై జరిగిన చర్చకు నేడు జవాబు చెబుతూ ఈ విషయాలను తెలిపారు.

విద్యుచ్ఛక్తికి సంబంధించిన రేట్లు ఒకే విధంగా దేశ మంతటికీ నిర్ణయించడానికి ఒక కమిటీని నియమించామని కూడా ఆయన సభ వారికి తెలియజేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో విద్యుచ్ఛక్తి సరఫరా యింకా అసంతృప్తికరంగానే వున్నదనీ, మొదటి ప్రణాళిక ఆరంభంలో 2931 గ్రామాలకు విద్యుచ్ఛక్తిని సరఫరా చేయగా నేడు 23,584 గ్రామాలకు సరఫరా చేయగలుగుతున్నామనీ తెలిపారు.

నేడు ఇరిగేషన్ పద్దుపై తిరిగి చర్చ ప్రారంభమైనప్పుడు సభ్యులు తమ ప్రసంగాల్లో తమ తమ ప్రాంతాల్లోని మైనర్ ఇరిగేషన్ స్కీములను గురించీ, గ్రామాలకు విద్యుచ్ఛక్తిని సరఫరా చేయవలసిన అవసరాన్నిగురించీ, నదీ జలాలను సువ్యవస్థగా ఉపయోగించుకోవలసిన ఆవశ్యకతనుగురించీ, వరదల నివారణను గురించీ వివరించారు

శ్రీ రామకృష్ణ గుప్త (కాంగ్రెసు-పంజాబు) మాట్లాడుతూ సట్లెజ్-బియాస్ నదులను కలపడం అవసరమనీ అప్పుడే పంజాబులో నీటి కొరత తగ్గగలదనీ చెప్పారు.

డాక్టర్ కొమర్రాజు అచ్చమాంబ (కాంగ్రెసు-ఆంధ్ర) మాట్లాడుతూ నదీజలాలు పూర్తిగా వినియోగపడేటట్లు చూడటానికి నది అభివృద్ధి బోర్డులను నియమించడం అవసరమని సూచించారు

శ్రీ యం రంగారావు (కాంగ్రెసు-ఆంధ్ర) తెలంగాణా ప్రాంతంలోని ఇరిగేషన్, విద్యుచ్ఛక్తి పథకాల అమలును గురించి శ్రద్ధ తీసుకోవాలని కోరారు. రెండు సంవత్సరాలక్రితం రాష్ట్ర ప్రభుత్వం పంపిన స్కీములను ఇంతవరకూ కేంద్రప్రభుత్వం మంజూరు చేయలేదన్నారు

మరికొంతమంది సభ్యులు మాట్లాడిన తరువాత పద్దును సభవారు ఆమోదించారు

లావోస్‌లో కీలక నగరం విప్లవ సేనల హస్తగతం

వియంతియాన్, ఏప్రిల్ 1

మధ్య లావోస్‌లో కీలకమైన థాఖేక్‌నగరాన్ని పాథెట్ లావో విప్లవసేనలు హస్తగతం చేసుకొన్నాయని, అక్కడనుండి విద్రోహప్రభుత్వ సైనికులు ఖాళీచేసారని నేడిక్కడికి విశ్వసనీయ వర్గాల ద్వారా వార్తలు అందాయి

జియాంగ్ ఖోవాంగ్‌కు దక్షిణంగా వున్న సైనిక స్థావరం థాఖేక్ నగరంలోనే వున్నది. నగరంపై రెండు-మూడు వందలమంది విప్లవ సైనికులు, దాడిచేసి నగరాన్ని స్వాధీనం చేసుకొన్నారు. వారిలో గాలి గుమ్మటపు దళాలు కూడా వున్నాయి.

నగరాన్ని స్వాధీనం చేసుకొనడంలో విప్లవ సైన్యాలకు ఉత్తర వియత్నాం సైనికదళాలు ఉమ్మడి సహాయం చేశాయని విద్రోహ ప్రభుత్వం ఆరోపించింది

థాఖేక్‌వద్ద జరిగిన యుద్ధంలో విప్లవ సైనికులను అనేకమందిని 'ప్రభుత్వ' సైనికులు చంపారని ప్రభుత్వం చేసిన ప్రకటనలో వున్నది

ఇప్పటినుండీ మూడు సంవత్సరాల పాటు భారత విమాన కార్పొరేషన్ దూర ప్రయాణాలను జెట్ విమానాలతో సాగిస్తుంది

* * * *

బొంబాయిలో ఒక పోలీసు యింట్లో కారసాలకు హాజరైన 18 మంది పిల్లలు బజారు మిఠాయిని తిని జబ్బుపడ్డారు

రష్యా జవాబు పట్ల కెన్నెడీ హర్షం

లావోస్ సమస్య పరిష్కారం యెడల ఆశాభావం

వాషింగ్టన్, ఏప్రిల్ 1

స్వతంత్ర, తటస్థ లావోస్‌ను ఏర్పాటు చేయడానికి ఇటీవల బ్రిటన్ చేసిన సూచనలకు సోవియట్ యూనియన్ యిచ్చిన సమాధానం ఆశాజనకంగా వున్నదని అమెరికా అధ్యక్షుడు కెన్నెడీ నేడు తన హర్షం వెలిబుచ్చారు

ప్రమాదకరమైన పరిస్థితిని బాగుపరచడానికి సోవియట్ ప్రతిపాదనలు ఉపయోగకరంగా వున్నాయని కెన్నెడీ అన్నారు. అయితే బ్రిటన్‌కు సోవియట్ యూనియన్ పంపిన పత్రంలోని కొన్ని అంశాలతో తాను ఏకీభవించలేనని కూడా కెన్నెడీ అన్నారు.

కెన్నెడీ చేసిన ప్రకటనను ఆయన ప్రతినిధి ఒకరు పత్రికల వారికి చదివి వినిపించారు.

కావలెను

ఫౌంటెన్ కలములు పార్ట్ చేయుటలో అనుభవంగల మౌల్డింగ్ పనివారి నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. మంచి జీతం, మరియు ఉత్పత్తి పద్ధతిమీద వారి ఉత్పత్తి ననుసరించి బోనస్ యివ్వబడును వివరములతో బాక్సు నెం 97 C/o విశాలాంధ్ర విజయవాడ 2కు వ్రాయండి.

చిత్రకారులకు అవకాశం

ప్రసాద్ ఆర్టుపిక్చర్సువారి "భార్యాభర్తలు" తెలుగు చిత్రం విడుదల సందర్భంలో ఆ చిత్రానికి ప్రచారశాఖ (Publicity) నిర్వహిస్తున్న నిమ్మగడ్డ వెంకట కృష్ణారావు అండ్ సన్సు ఎడ్వర్టైజింగ్ కన్సల్టెంట్స్, పార్కురోడ్, విజయవాడ - 1 వారు ఆంధ్రదేశంలోని చిత్రకారులకు మంచి అవకాశాన్ని ఏర్పాటు చేశారు. చిత్రకారులు 'భార్యాభర్తలు' సినిమా చూచిన పిదప ఆ చిత్రంలోని నచ్చిన సన్నివేశాలు లేదా ఆ చిత్రాన్ని గురించి వార్తాపత్రికలలో ప్రకటించుకునేందుకు అనుగుణంగా 'డిజైనులు' వ్రాసి పంపవచ్చు అన్ని డిజైనులు 'ఇండియన్ ఇంక్'తో 2 కాలములలో 4 అంగుళముల బ్లాకు వచ్చేవిధంగా వుండాలి ఇందుపై సర్వహక్కులు నిమ్మగడ్డ వెంకట కృష్ణారావుగారికే నచ్చినవి పత్రికలలో ప్రకటింపబడును ప్రకటితమైన వాటికి పారితోషికము ఇవ్వబడును అన్నిటిలోను ఉత్తమమైన 'డిజైను'కు రు 50 లు ప్రత్యేక బహుమానం కావలసినవారు వివరాలు వ్రాసి తెల్సుకోవచ్చును.

టెండరు నోటీసు

పబ్లిక్ వర్క్సు డిపార్టుమెంటు ఆంధ్రప్రదేశ్ దిగువ ఉదహరించిన పనులకుగాను సీల్డువేసిన టెండర్లు శ్రీ నాగార్జునసాగర్ కుడికాలువ సర్కిల్ సూపరింటెండింగు ఇంజనీరువారిచే హిల్ కాలనీ విజయపురి నార్తులోవారి ఆఫీసునందు ది 25-4-61 సాయంత్రము 4 గంటలవరకు తీసుకొనబడును.

నెంబరు	పని పేరు	ఎర్నెష్టుమని డిపాజిట్	సెక్యూరిటీ డిపాజిట్	కాల పరిమితి
1.	నాగార్జునసాగర్ రైటు కెనాలు మై 41-7-480 వద్ద అండర్ టనెల్ కట్టుట.	రు 5,000	రు. 5,000	12 మాసములు
2.	నాగార్జునసాగర్ రైటు కెనాలు మై 17-0-0 వద్ద ఇన్‌ఫాల్ రెగ్యులేటరు కట్టుట.	9,000	9,000	18 మాసములు

3. ఒక్కొక్క పనికి టెండరు ఫారము ఖరీదు సేల్సుటాక్సుతోసహా రు 12-24 (పన్నెండు రూపాయల ఇరువది నాలుగు నయాపైసలు) మాత్రమే.

4. టెండరు ఫారములకు దరఖాస్తు 12-4-61 తేది లోగా పంపవలెను

5. టెండరు ఫారములు 14-4-61 తేది తరువాత ఇవ్వబడును.

6 కంట్రాక్టు ఫారము — లంప్ సమ్.

7. టెండరు ఫారముల ఖరీదు శ్రీ పే అండ్ అకౌంట్సు ఆఫీసరు మాచర్ల వారి పేర ఏ ఇండియా స్టేటు బ్యాంకిలోగాని, హైదరాబాద్ స్టేటు బ్యాంకిలోగాని చెల్లించి సదరు డ్రాఫ్టు టెండరు ఫారముల దరఖాస్తుతో పంపవలయును టెండరు ఫారముల ఖరీదు డ్రాఫ్టు అప్లికేషన్‌తో పంపనియెడల సదరు అప్లికేషనులు ఆమోదించబడవు

(సం) యస్. వి. చలపతిరావు, సూపరింటెండింగు ఇంజనీరు

రేడియో

మంగళవారం, ఏప్రిల్ 4
శక 1883, చైత్ర 14

విజయవాడ

357.1 మీ [840 కిలోసై]

ఉదయం: 6-30 శుభోదయం; ప్రసార విశేషాలు, 6-40 భక్తిరంజని దేవీస్తుతి - శ్యామలా దండకం (కాళిదాసు) 'రజని', చండీశతకం ఎమ్. బాలమురళీకృష్ణ, 7-0 తె. వా; 7-15 వయొలిన్, 7-45 సుందరపల్లి సూర్యనారాయణమూర్తి క్లారినెట్, 8-0 ఆం వా, 8-15 హిం. వా; 8-30 ప్రసార సమాప్తి.

మధ్యాహ్నం. 12-30 కార్మికులకు, (హై బి), 1-0 పేరంటం - స్త్రీల కార్యక్రమము, 1-30 లలిత సంగీతం, 1-50 తె. వా, 2-0 ప్రసార సమాప్తి.

సాయంత్రము 6-0 స్థానిక ప్రకటనలు; 6-5 ప్రాం. వా, 6-15 గ్రామస్థులకు, 7-0 తె వా, 7-15 గ్రామస్థులకు, 7-30 సాహిత్యనందిని (హై బి), 7-45 బొమ్మరిల్లు పాటలు; 8-0 సుందరపల్లి సూర్యనారాయణమూర్తి క్లారినెట్, 8-30 కల్పలత - శ్రోతలు కోరిన పాటలు, 9-0 ఆం వా, 9-15 పురశ్చరణ, 9-30 జానకీ శపథం - హరికథా కాలక్షేపం (చిట్యాల ఆంజనేయ భాగవతార్), 10-30 ప్రసార సమాప్తి

హైదరాబాద్ (ఎ)

405.4 మీ [740 కిలోసై]

ఉదయం 6-30 సుప్రభాత్, కార్యక్రమవివరణ, 6-40 భక్తిరంజని, 7-0 తె వా, 7-15 విజయవాడ వలె, 7-45 సంగీత శిక్షణ, 8-0 ఆం వా, 8-15 హిం. వా, 8-30 మాండొలిన్ . సితార్, 8-45 ప్రసార సమాప్తి

మధ్యాహ్నం 12-30 కార్మికులకు 1-0 కె డి. కటీకర్ . ఖయాల్ ముల్తాన్, 1-15 సుగమ్ సంగీత్, 1-30 వాద్యగోష్ఠి నిలయ విద్వాంసులు, 1-50 తె. వా, 2-0 సుగమ్ సంగీత్, 2-10 ఉ వా, 2-20 హై. బి. వలె, 2-30 ప్రసార సమాప్తి

సాయంత్రం : 6-0 స్థానిక ప్రకటనలు, 6-5 ప్రాం. వా, 6-15 కన్నడ శ్రోతలకు, 7-0 తె వా, 7-15 మరాటీ శ్రోతలకు, 7-30 సాహిత్య నందిని, 7-45 శ్రోతల ఉత్తరాలకు జవాబులు, (ఉర్దూ); 7-50 ఆధునిక్ హిందీ కహానీకార్ గోపాలాంబ్యారి, 8-0 శ్రోతలు కోరిన పాటలు, 8-30 మాండొలిన్ సితార్, 8-45 కె డి కటీకర్ . ఖయాల్ మధువంతి, 9-0 ఆం. వా, 9-15 ఉ. వా; 9-30 మాండొలిన్ . సితార్, 10-0 కె డి కటీకర్ ఖయాల్, 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్ (బి)

49 02 మీ [6120 కిలోసై]

ఉదయం : 6-30 హై. ఎ వలె, 8-45 ప్రసార సమాప్తి.

60.12 మీ [4990 కిలోసై]

మధ్యాహ్నం 12-30 హై ఎ. వలె, 2-0 కర్ణాటక గాత్ర సంగీతము, 2-30 ప్రసార సమాప్తి.

సాయంత్రం : 6-0 హై ఎ వలె, 6-15 గ్రామస్థులకు, 7-0 తె వా, 7-15 గ్రామస్థులకు, 7-30 హై ఎ. వలె; 7-45 తిల్లానా నిలయ విద్వాంసుడు, 8-0 హై ఎ వలె, 9-15 కర్ణాటక గాత్ర సంగీతం, 9-30 హరికథ (వి రి), 10-30 ప్రసార సమాప్తి

మద్రాస్ (బి)

211.8 మీ [1420 కిలోసై]

ఉదయం . 6-55 మంగళగానం; 7-0 తె వా, 7-15 సంగీత మంజరి, 7-30 మ ఎ. వలె, 8-0 ఆం. వా, 8-15 ప్రసార సమాప్తి

211.8 మీ [1420 కిలోసై]

మధ్యాహ్నం 12-0 కార్మికులకు (తమిళం), 12-30 ప్రసార సమాప్తి 1-0 మ ఎ వలె, 1-30 ఆం. వా, 1-40 గానమంజరి, 1-50 తె. వా, 2-0 మధురగీతం, 2-10 మ. ఎ. వలె, 2-30 ప్రసార సమాప్తి.

211.8 మీ [1420 కిలోసై]

సాయంత్రం : 5-30 పాశ్చాత్య సంగీతం, 5-50 స్థానిక ప్రకటనలు, వాణిజ్యవార్తలు (ఆంగ్లం), 6-0 ఆం. వా, 6-5 మ. ఎ. వలె, 6-15 కార్యక్రమ వివరణ [తమిళం], 6-20 లక్ష్మీరంగరాజగోపాలన్, 7-0 తె. వా; 7-15 గోటువాద్యం . నిలయ విద్వాంసుడు, 7-30 ప్రసంగం (తమిళము) (తిరుచ్చినుండి రిలే), 7-45 మద్రాసు ఎ వలె, 9-0 ఆం. వా, 9-15తపాల్ కార తంగస్వామి (నాటిక) తమిళం, 10-0 సంగీతామృతం - చిత్తూర్ సుబ్రహ్మణ్య పిళ్లె, 10-30 ప్రసార సమాప్తి.

కమ్యూనిస్టుపార్టీ మహాసభ సాంస్కృతిక కార్యక్రమం:

విజయవాడలో సంపత్ కుమార్ బృంద ప్రదర్శనలు

ఏప్రిల్ 7 వ తేదీరాత్రి శాస్త్రీయ, జానపద నృత్యా, సంగీత కళాఖండాల ప్రదర్శన

విజయవాడ, ఏప్రిల్ 2

యావద్భారతదేశంలో అనేక ప్రధాన నగరాలలో 500 లకు పైగా ప్రదర్శన లిచ్చి, ఢిల్లీలో ప్రపంచ వ్యవసాయ ప్రదర్శనంలోను, ఇటీవల విజయవాడ రేడియోలో ఆహూతుల సమక్షంలోను తమ నాట్య నైపుణ్యాన్ని ప్రదర్శించి, దేశనాయకుల-విదేశీయుల మన్ననలనందుకొని, అశేష ప్రజాదరణ పొందిన శ్రీ గీతానృత్య కళామందిర్ (విజయనగరం) సంపత్‌కుమార్ బృందంవారి నృత్య ప్రదర్శనాలతో, అఖిలభారత కమ్యూనిస్టుపార్టీ మహాసభ సాంస్కృతిక ప్రదర్శనలు 7వ తేదీన ప్రారంభమవుతాయి

అనేక పత్రికల-బహుళ ప్రజానీకం ప్రశంసల నందుకొన్న ఈ బృందంలో 30 మంది ఆరితేరిన కళాకారులున్నారు పదివేల రూపాయలు విలువచేసే సీనీ లైటింగ్ పరికరాలున్నాయి విఖ్యాత కవుల రచనలకు కొత్త సంగీత పోకడలతో నాట్యరూప కల్పనచేసి, ప్రేక్షకులను ఆద్యంతం రంజింపచేసి మంత్రముగ్ధులను చేయగలరు.

ఏడవ తేదీన ఈ బృందంవారు ప్రదర్శించనున్న శాస్త్రీయ, జానపదనృత్యాలివి

1 సంగీతదేవి; సరస్వతీ దేవి ప్రార్థన. సరస్వతీదేవిని భారతమాతతో పోల్చి, మానవ జాతికి ఆశిస్సుల నందచేయగోరుతూ చేసే ప్రార్థన. గేయ రచన శ్రీ సత్యనారాయణ పండా

2 ఒక్క దీపం: రచన శ్రీ బోయి భీమన్న. రాష్ట్ర సిద్ధికి తనువు లర్పించిన శ్రీ పొట్టి శ్రీరాములుకు, నట, శిల్ప, కవి, గాయకులకు, దేశ నాయకులకు అమరజ్యోతులతో అర్పించిన ఆరాధనయే ఒక్కదీపం.

ఆంధ్ర జాలరి నర్తకుడు శ్రీ డి. వై. సంపత్ కుమార్. అఖిల భారత ప్రజా నాట్యమండలి జాతీయోత్సవాలలో న్యూఢిల్లీలో ప్రదర్శించబడి 50 వేలమంది ప్రేక్షకుల కోర్కెలపై ముమ్మారు ప్రదర్శింపబడింది చైనాప్రతినిధివర్గం, పండితనెహ్రూ ప్రశంసలందిన నృత్యం. జాలరి జీవితాన్నే గాక, అతని పరిసర వాతావరణాన్ని, సముద్రం, తుఫాను, సముద్రఘోష, బెస్తజీవితం-ఇవన్నీ రంగస్థలంపై సృష్టించి ఆశ్చర్య పరవశులనుచేసే అద్భుత నృత్యం.

4 నా భూమి: రచన శ్రీ వీటూరి భారతదేశ స్వరూపాన్ని చరిత్రనూ అభినయ పూర్వకంగా చూపే నృత్యగానం.

5 తిల్లాన: రచన శ్రీ పేరి నరసింహశాస్త్రి. స్వర, శబ్ద, లయ రాగబద్ధమైన ఈ శాస్త్రీయ నృత్యం మనోరంజకంగా ఉంటుంది.

6 ధాన్యలక్ష్మి, రచన. శ్రీ పేరి నరసింహశాస్త్రి. సస్యశ్యామలమైన మనదేశంలోని కర్షకుని దైనందిన జీవిత దర్పణం ధాన్యలక్ష్మి నృత్యం కోడికూతతో ప్రారంభించి, దుక్కి, ఏరువాక, విత్తునాటుట, కోతలు, కుప్ప నూర్పిళ్లు, ధాన్యలక్ష్మి పూజ, సంక్రాంతి దృశ్యాలు, పల్లె జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు చూపే ప్రదర్శనం

7 మొక్కజొన్నతోటలో: రచన శ్రీ కౌసల్య వెంకటరత్నం ప్రకృతి వాతావరణ ప్రాతిపదికగా ప్రేమికుల అనురాగాలను చిత్రించే నృత్యం.

8 చల్ మోహనరంగా: అబాలగోపాలానికి పరిచితమైన జానపద గేయం.

9 మధురానగరిలో: కూచిపూడి భాగవతుల సంప్రదాయానికి చెందిన కళారూపం. చల్లనమ్ముకొనే గోపికను అడ్డగించిన కృష్ణునికి ఆమె తన ప్రేమ భావాలను వ్యక్తంచేసే మధుర గీతిక.

10 విప్లవశంఖం: రచన మహాకవి శ్రీశ్రీ. మట్టిలోనుండి అమృతం, మంటలోనుండి జీవం కల్పించే కార్మిక కర్షకుల జీవిత బాధాగాథలు ప్రత్యక్షంగా చూపించి, భావనా వీధుల్లో విహరింపచేసి, విప్లవశంఖారావంతో చైతన్య మొసర్చి ఉత్తేజపరచే నృత్యం. మహాకవి శ్రీ శ్రీ రచనకు ఉత్తమ నృత్యరూప కల్పన

దిగుమతి విధానంపై బొంబాయిలో వ్యాఖ్యలు

బొంబాయి, ఏప్రిల్ 1

భారత ప్రభుత్వం ప్రకటించిన దిగుమతి విధానంమీద బొంబాయిలోని పారిశ్రామిక - వాణిజ్య వర్గాల లో అనుకూలంగాను, వ్యతిరేకంగాను అభిప్రాయాలు వెల్లడయ్యాయి

ఈ ఇరువర్గాలూ కూడ అత్యవసరమైన దిగుమతుల కొరకు విదేశీ మారకాన్ని పొదుపు చేయడమే ఈవిధానం ప్రధానోద్దేశమని భావించాయి.

మరికొన్ని సంవత్సరాలవరకు విదేశాలలో జరిగే వ్యాపారంలో చెల్లింపులే అధికంగా వుండబోతున్నాయి కాబట్టి, ఇక దిగుమతులకు అవసరమయ్యే ధనాన్ని ఎగుమతులను పెంచడం ద్వారానే సేకరించాలి గనుక ఈ కొత్త విధానంలో హెచ్చు ఎగుమతులుచేసే పరిశ్రమలకు హెచ్చు విదేశ మారకాన్ని కలుగజేస్తామన్న అంశం పారిశ్రామిక వేత్తలకు హర్షదాయకమైంది

అయితే దిగుమతి వ్యాపారవర్గాలవారు మాత్రం తమ రంగాన్ని సుమారు 40 శాతం తగ్గించి వేశారనీ, ఇందువల్ల తమ వ్యాపారం ఇబ్బందుల నెదుర్కొనవలసి వస్తుందని అభిప్రాయపడుతున్నారు.

సింహళ ప్రధాని రష్యా పర్యటన

ఈ వేసవికాలంలోనే

మాస్కో, ఏప్రిల్ 1

సింహళ ప్రధాని శ్రీ సిరిమావో బండారనాయకే ఈ వేసవికాలంలో సోవియట్ యూనియన్‌ను అధికారయుతంగా సందర్శిస్తుందని నేడిక్కడ ప్రకటన వెలువడింది

సింహళ ఆర్థిక మంత్రి ఫెలిక్స్ బండారనాయకే సోవియట్ యూనియన్‌లో పర్యటించడం నేటితో ముగిసింది.

రెండు దేశాలమధ్య ఆర్థిక సహకారం - ఆర్థిక, సాంకేతిక వ్యాపార సంబంధాలను పెంపు చేసుకోవడం అంశాలపై సోవియట్ అధికారులు, ఫెలిక్స్ బండారనాయకేలు చర్చించారు.

అనేక రంగాల్లో సింహళ నిపుణులకు సోవియట్ యూనియన్‌లో శిక్షణ ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది.

సోవియట్ ప్రధాని కృశ్చేవ్‌తో బండారనాయకే సంప్రతించారు. అంతర్జాతీయ నిరాయుధీకరణ ఒప్పందం కుదరడం పైన ఇద్దరు నాయకులు అంగీకరించారు.

జంటనగరాల హోటల్ కార్మిక విలీనీకరణ సభ

ఏప్రిల్ ఆఖరువారంలో

హైదరాబాద్, ఏప్రిల్ 2

హైదరాబాద్ హోటల్ కాంగార్ యూనియన్- సికింద్రాబాద్ సిటీ హోటల్ వర్కర్ల యూనియన్‌ల విలీనీకరణ మహాసభ జరపడానికి మార్చి ఆఖరులో ఇక్కడ ఒక సన్నాహకసంఘం ఏర్పాటైంది. ఏప్రిల్ ఆఖరివారంలో ఈ మహాసభ జరపాలని నిర్ణయించారు.

మహాసభ సందర్భంలో జంటనగరాలలోని హోటల్ కార్మికులంతా పెద్ద ఎత్తునసమీకృతమై, మహాసభను జయప్రదం చేసేందుకు తమకులోచిన విరాళాలివ్వవలసిందిగా సన్నాహక సంఘం విజ్ఞప్తి చేస్తోంది. (వి. వి)

భారత భాషలకు ఉమ్మడి లిపి

లోక్‌సభలో అనధికార తీర్మానం ఉపసంహరణ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1

భారతీయ భాషలన్నింటికీ ఉమ్మడిగా దేవనాగరి లిపినే ప్రవేశపెట్టాలని సిఫార్సుచేసే అనధికార తీర్మానం నేడు లోక్ సభలో రెండు గంటల చర్చ అనంతరం ఉపసంహరించుకోబడింది

ఈ తీర్మానాన్ని ప్రతిపాదించింది స్వతంత్ర సభ్యుడు శ్రీ ప్రకాష్ వీర్ శాస్త్రి. ఈ తీర్మానంపై కొంతవరకు చర్చ పక్షం రోజుల క్రిందటనే జరిగింది

నేడు మరలచర్చ కొనసాగినప్పుడు దేశవ్యవహారాల సహాయమంత్రి శ్రీ బి. యన్. దాతార్ జోక్యం కల్పించుకొని మాట్లాడుతూ లిపివిషయంలో జాగ్రత్తగా వ్యవహరించవలసి వుంటుం దన్నారు.

ఆయ నిలా అన్నారు:

ఈ సమస్యపై ప్రజలకు కొన్ని గట్టి అభిప్రాయాలు వుంటాయి. అందువలన ఎవరికీ ఎటువంటి అనుమానాలు కలగకుండా చూడాలి ప్రాంతీయ భాషల లిపులను నిర్లక్ష్యం చేయడానికో, లేక వాటిని నిర్మూలించడానికో ప్రయత్నం పరోక్షంగా జరుగుతున్నట్లు ఇతరులు భావించేటట్లు మనం ప్రవర్తించరాదు.

శ్రీ ప్రకాష్‌వీరశాస్త్రి తన తీర్మానంపై జరిగిన చర్చకు జవాబు చెపుతూ ఇతర లిపులను త్రోసిపుచ్చాలనే అభిప్రాయంతో తాని తీర్మానాన్ని ప్రతిపాదించలేదన్నారు. మన భాషలన్నింటినీ సన్నిహితం చేయాలనే చిత్తశుద్ధితోనే ఈ తీర్మానాన్ని తాను ప్రతిపాదించాననీ, ఐతే ఇది పొరపాటు అవగాహనకు దారితీస్తుందనే అభిప్రాయం వున్న పక్షంలో తీర్మానాన్ని ఉపసంహరించుకుంటాననీ చెప్పారు. అలాగే తీర్మానాన్ని ఉపసంహరించుకొన్నారు.

అంతకుముందు ఈ తీర్మానంపై నేడు జరిగిన చర్చలో ద్రవిడమున్నేట్ర కళగం సభ్యుడు శ్రీ ఇ వి కె. సంపత్ తమిళంలో ప్రసంగించారు. దేవనాగరి లిపిని ఉమ్మడి లిపిగా చేయడానికి ప్రయత్నిస్తే దానిని చిట్టచివరివరకూ దక్షిణాది ప్రజలు వ్యతిరేకించి తీరుతారన్నారు.

శ్రీ ఎ. సి. గుహ (కాంగ్రెసు - బెంగాల్) మాట్లాడుతూ అన్ని భాషలకూ దేవనాగరిలిపియే వుండాలన్న ప్రతిపాదన హిందీయేతర భాషల వారినుండి వచ్చేంతవరకూ ఆ సమస్యను తీసుకొనిరావడం మంచిదికాదన్నారు.

శ్రీ ఆర్. కె ఖాడిల్కర్(కాంగ్రెసు-మహారాష్ట్ర) మాట్లాడుతూ మనదేశంలోని భాషలన్నింటికీ ఉమ్మడి లిపిని రూపొందించేందుకు ఇటు ప్రభుత్వం గానీ, అటు హిందీ వాదులు గానీ ఎలాంటి ప్రయత్నం చేయకపోవడం శోచనీయమైన విషయమన్నారు.

సోషలిస్టుపార్టీ సభ్యుడు శ్రీ జగదీష్ అవస్థి (యు. పి) తీర్మానాన్ని బలపరుస్తూ మాట్లాడారు.

పశ్చిమ బెంగాల్‌లోని సగటు పారిశ్రామిక కార్మికుడు బొంబాయిలోని అదే కార్మికునికన్నా తక్కువ వేతనం పొందుతున్నాడు.

గ్రామోద్యోగులచే 'సహాయనిరాకరణ'

రాష్ట్రసంఘం నిర్ణయం

విజయవాడ, ఏప్రిల్ 1

జూలై 1వ తేదీలోపల తమ కోర్కెలను ప్రభుత్వం అంగీకరించకపోతే ఆనాటినుండి ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామోద్యోగులు "సహాయ నిరాకరణ" పూనుకో నున్నారు

ఈ నిర్ణయాన్ని నిన్న ఇక్కడ సమావేశమైన ఆంధ్ర ప్రదేశ్ గ్రామోద్యోగుల సంఘ సమావేశంలో తీసుకున్నారు

ఇప్పటికంటె హెచ్చు వేతనాల స్కేళ్ళు, మంచి ఉద్యోగ పరిస్థితులు మున్నగునవి వీరి కోర్కెలు. ఈ సమావేశానికి శాసన సభ్యుడు శ్రీ భాట్టం శ్రీరామమూర్తి అధ్యక్షత వహించారు

ఆంధ్రలో పంజాబ్ కళాకారుల ప్రదర్శనలు

హైదరాబాద్, ఏప్రిల్ 2

వివిధ రాష్ట్రాలమధ్య సాంస్కృతిక ప్రదర్శకుల బృందాలు పరస్పరం సందర్శించుకుంటూ వుండాలన్న పథకం క్రింద పంజాబు బృందమొకటి ఈ నెల 8 వ తేదీనుండి 12 వ తేదీ వరకూ ఆంధ్ర ప్రదేశ్‌లో పర్యటన జరుపనున్నది. పంజాబ్ సంప్రదాయ శోభారూపాలైన "భాంగ్రా", "గిడ్డ" నృత్యాలను వారు ఏప్రిల్ 4 న వరంగల్‌లోనూ, ఏప్రిల్ 6 న విశాఖపట్నం వద్దనూ ఏప్రిల్ 9, 10 తేదీలలో హైదరాబాదులలోనూ ప్రదర్శించనున్నారు. ఈ ప్రదర్శనలను కేంద్ర ప్రభుత్వమూ, పంజాబ్ ప్రభుత్వమూ, ఆంధ్రప్రభుత్వ సమాచార ప్రజా సంబంధాలశాఖ వారూ కలిసి ఏర్పాటు చేస్తున్నారు. (వి వి.)

భారతదేశంలో నేపాల్ రాయబారి

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1

భారతదేశంలో నేపాల్ రాయబారిగా శ్రీ నారాయణప్రతాప్ థాపా నియమింపబడ్డారు. ఈయన 1955 నుండీ 1961 ఫిబ్రవరివరకూ నేపాల్ విదేశాంగశాఖ కార్యదర్శిగా వున్నారు.

పోలీసు కాల్పులకు వ్యతిరేకంగా వార్ధాలో హర్తాళ్

వార్ధ, ఏప్రిల్ 1

గత రెండురోజుల్లో నాగపూర్‌లో జరిగిన పోలీసు కాల్పులకువ్యతిరేకంగా హర్తాళ్ జరపవలసిందిగా నాగా విదర్భ ఆందోళన సమితియిచ్చినపిలుపు దృష్ట్యా వార్ధా నగరంలోని షాపులు, మార్కెట్లు అన్ని నేడు మూసివేయబడ్డాయి

పోలీసు కాల్పులను ఖండిస్తూ, కాల్పులపైవిచారణ జరపాలని డిమాండ్ చేస్తూ, వార్ధా జిల్లా ఆందోళనసమితి కార్యవర్గం తీర్మానం చేసింది.

స్క్రేపర్ కిందపడి డ్రైవరు మరణం

మాచర్ల, మార్చి 31

బుగ్గవాగు డాము పనిలో బండి తోలుతున్న డ్రైవరు వి కోటేశ్వరరావు (బాపట్ల) నిన్న స్క్రేపర్ క్రింద పడ్డాడు మాచర్ల ఆస్పత్రికి చేర్చగానే మరణించాడు

మమతోనిండిన మాతృ ప్రపంచంలోకి అత్యంత శ్రేష్ఠమైన వాటికే అనుమతి...

కుటుంబ శ్రేయస్సుకు తల్లి వాడేది డాల్డా

తల్లికి ఇల్లే సర్వస్వం స్వర్గసీమ ఇంట్లోనివారు ప్రాణ తుల్యులు, అతి ముఖ్యులు, వారి ఆనందమే తన ఆనందం వారి క్షేమమే తన క్షేమం వారికోసం తనసర్వస్వాన్ని అర్పిస్తుంది వారికోసం ఏది తెచ్చినా అది అత్యంత శ్రేష్ఠమైనదిగా వుండేలా చూస్తుంది. తనవారికోసం అత్యంత శ్రేష్ఠమైన వస్తువులు సమకూర్చే తల్లి సహజంగా డాల్డానే ఎంచుకుంటుంది ఎంతో శుద్ధం, ఎంతో శ్రేష్ఠమైన డాల్డా వంటలన్నింటికీ ఎంతో మంచిది. డాల్డాను అత్యుత్తమమైన వనస్పతి నూనెతో చేస్తారు వంటకాలకది వసంతైన రుచి నిస్తుంది ఎదిగే వారికి అవసరమయ్యే విటమిను లను డాల్డాలో చేర్చారు.

డాల్డా వనస్పతి-రుచికరమైన వంటకాలకు పెట్టింది పేరు

DL 67-X52 TL హిందుస్థాన్ లీవర్ ఉత్పత్తి



సాయంసమయంలో గొప్పవినోదం!

పంజాబి సాంస్కృతిక దళంవారిచే

నాట్యం, సంగీతం, గానం

గురువారం 6-4-1961 న

వాల్తేరు యూనివర్సిటీ బహిరంగ థియేటరులో

ప్రవేశరుసుం: రు 1/-

గేటువద్ద టిక్కెట్లు లభించును.

అనుమా మెషిన్ టూల్సు

సి-8 ఇండస్ట్రియల్ ఎస్టేటు, విజయవాడ

ప్రప్రథమంగా ప్రయివేటు రంగంలో మెషిన్‌టూల్సు ఉత్పత్తికి నెలకొల్పబడిన పరిశ్రమ.

ఇప్పుడు వుడ్‌వర్కింగ్ యంత్రాలు తయారౌతున్నవి

త్వరలో లేతులు, యూనివర్సల్ మెషీనులు తయారౌతవి

సోల్ ఏజంట్లు

తాతా ప్రభాత. గవర్నరుపేట, విజయవాడ-2

సంపాదకవర్గం . మోటూరు హనుమంతరావు (అధ్యక్షులు), కాట్రగడ్డ రాజగోపాలరావు, ఏటుకూరు బలరామమూర్తి విశాలాంధ్ర విజ్ఞాన సమితి తరఫున ఎడిటర్, ప్రింటర్ అండ్ పబ్లిషర్ కాట్రగడ్డ రాజగోపాలరావు, స్వతంత్ర ఆర్ట్ ప్రింటర్సు, విజయవాడ-2.